Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 4, no. 15

(Apr. 12, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 4, no. 15

(Apr. 12, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No. M. 4486 0-2-0

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 4 సంచిక 15	: సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ	★	పుచ్చలపల్లి సుందరయ్య తుమ్మల వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు	బుధవారం 12-4-44

బెంగాల్ మీకోరకెదురుచూస్తోంది!

డాక్టర్లకు, మెడికల్ విద్యార్థులకు, పీపుల్స్ రిలీఫ్ కమిటీ విజ్ఞప్తి

★

లాహోరులో స్థాపించబడిన సంయుక్త బెంగాల్ రిలీఫ్ బోర్డు బెంగాలులో అంటురోగాల నిర్మూలనకై పనిచేయ దలచుకునేవారిని వాలంటీర్లుగా చేర్చుకుంటోంది. డాక్టర్లకు కూడా విజ్ఞప్తి చేసింది. మెడికల్‌స్టూడెంట్సు యూనియన్‌కి కూడా వాలంటీర్ల ఆవసరాన్ని తెలియజేసింది. త్వరలో ఒకవైద్యసహాయకదళం బెంగాలుకురాబోతూంది. మద్రాసు నుండి, మద్రాసు విద్యార్థుల సంస్థ తరపున, విద్యార్థుల క్రైస్తవ మతసంస్థతరపున, 15 గురు మెడికల్‌విద్యార్థులు కలిసి ఒకదళంగా రాబోతున్నారు. ఇతర రాష్ట్రాలనుండి కూడా బెంగాలుకు వైద్యదళాలురావడంఅవసరం. అంటు వ్యాధులు ఎక్కువౌతున్నాయి. వైద్యుల సహాయం ఎంతో ఉంది.

డాక్టరు సోదరులారా!

మీ దేశభక్తిని ప్రదర్శించండి. అనేక బాధలకులోనౌ తూన్న అమాయక ప్రజల్ని రక్షించడంలో మీ విద్యను వినియోగించండి.

మెడికల్ విద్యార్థులారా!

త్వరలోనే మీకు సెలవులు రాబోతున్నాయి. సెలవు రోజుల్లో బెంగాల్ ప్రజలకు సేవచేయండి.

సెక్రటరీ, బెంగాల్ పీపుల్స్ రిలీఫ్‌కమిటీ,
62, బౌబజార్‌వీధి, కలకత్తా.

బెంగాల్ దేశభక్తులు మనకు నేర్పేపాఠం

" ప్రజలకు సక్రమంగా ఆహారపదార్థా లందజేయడం, ధరలకంట్రోలును కఠినంగా అమలు జరపడం, వెంటనే రేషనింగును ప్రవేశపెట్టడం—యివన్నీ ప్రభుత్వంయొక్క బాధ్యతలు ఈ సమస్యను గురించి నేను ప్రభుత్వ ప్రతినిధులతో చర్చిస్తున్నాను. బర్హాంపూర్ మ్యునిసిపాలిటీ, ఇంకా యితర ప్రజాసంస్థల సహకారంతో యీ సమస్యను పరిష్కరించగలమనే ఆశ నాకు వుంది."

అని ముర్షిదాబాద్ జిల్లా (బెంగాల్) కాంగ్రెసు కమిటీ కార్యదర్శి శ్రీ శ్యామపదభట్టాచార్య ఒక ఉపన్యాసంలో తెలియజేశారు. ఈయన యీమధ్యనే జైలునుండి విడుదల అయి వచ్చిన నిష్కళంక దేశభక్తుడు.

ముర్షిదాబాద్ జిల్లా కరువుబాధితుల కిదొక శుభవార్త.

అహారసమస్యను పరిష్కరించడంలో కమ్యూనిస్టులు, కాంగ్రెసువాదులు కలిసిపనిచేయడం సాధ్యంకాదనే వాదనను శ్రీ భట్టాచార్య తుత్తునియలుచేశాడు. "మనదేశంమీదికి విదేశీయ దండయాత్ర రాకూడదని కమ్యూనిస్టులంటారు. మనంకూడా అంటాం. నిజం చెప్పాలంటే, విదేశీ దండ యాత్రను ఎదుర్కోవడంలో మనం ఉభయులం ఒకటే"నని ఆయన ఖచ్చితంగా ప్రకటించాడు.

హిందూ - ముస్లిం ఐక్యత

ఇట్టి అభిప్రాయాన్ని వెల్లడించేది ఏ ఒక్క కాంగ్రెసు నాయకుడోకాదు. పై జిల్లాకాంగ్రెసు కమిటీ అధ్యక్షుడైన మౌల్వీ అబ్దుల్ సమద్‌కూడా యీ వైఖరినే కలిగియున్నాడు. స్థానిక ముస్లింలీగ్‌నాయకుడు, మౌల్వీ అబ్దుల్ ఘనీ, కూడా పై పాలసీ ప్రకారమే పనిచేస్తున్నాడు. రేషనింగును గురించి స్థానికాధికారులతో సంప్రతింపులు సాగిస్తున్నాడు.

ఈ విధంగా, మూర్షిదాబాద్ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల దేశభక్తులు ఒకే తాటిమీదికొచ్చి, ఎందుకు పనిచేయ గల్గుతున్నారు?

ఈ క్రింది అంకెలవైపొకసారిచూస్తే బోధపడుతుంది ఎందుకు పనిచేయగల్గుతున్నారో.

● ఈ జిల్లాలో గత సంవత్సరం కరువువల్ల, అంటువ్యాధులవల్ల, 2 లక్షల మంది ప్రాణాలు గోల్పోయారు.

● 12,043 భూములు ధనికవర్గానికి స్వాధీనమయి పోయాయి. అందువల్ల రైతుల్లో 100 కి 70 మంది వ్యవసాయ కూలీలుగా తయారయారు.

" గోరీలపల్లె "

ఢక్కా జిల్లాలో సిద్దర్‌గంజ్ అనే గ్రామం ఉంది. అది కాంగ్రెసుకు పట్టుగొమ్మగా ఉండేది. హిందువులు, ముస్లింలు కూడా కాంగ్రెసు సంస్థనే బలపరుస్తూవచ్చారు.

కాని, యీ రోజున అది "గోరీలపల్లె" అని పిలువబడుతోంది: ప్రతిదొడ్లోను ఒకగోరీ అయినా ఉంది. 17 వ శతాబ్దం వరకూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఢక్కా మజిలిన్లు యీ గ్రామంలో మొన్నమొన్నటి వరకు నేయబడుతుండేవి. కరువుతో చేనేత పారిశ్రామికు లంతా చనిపోవడంవల్ల యిప్పుడా పరిశ్రమ పూర్తిగా మాయమయింది.

ఈ గ్రామంలో మొట్టమొదట కుటుంబాల తరువాత కుటుంబాలు కరువుదేవతకు ఆహుతిఅవుతూ వచ్చాయి. ప్రాణాలు కాపాడుకొనే మార్గం యెవరికీ తోచలేదు.

కార్మికుల చొరవ

ఈ గ్రామానికి సమీపంలోనే ఢాకేశ్వరీ బట్టలమిల్లు ఉంది. మిల్లుకార్మికులు చాలామంది అంటువ్యాధులకు గురియై తమసొంత గ్రామమైన సిద్దర్ గంజ్‌లో ఉండిపోయారు. మిల్లులో కార్మికులసంఖ్య పడిపోయింది. ఉత్పత్తికావలసినంత బట్ట ఉత్పత్తి కావడంలేదు. కరువుబాధితులకు తిండి తరవాత బట్ట ముఖ్యం. ఈ విషమపరిస్థితిని తొలగించడానికి మిగతాకార్మికులలోకొందరు సిద్దర్‌గంజ్ గ్రామానికొచ్చారు. పరిస్థితులు స్వయంగా చూచారు. దేశభక్తిపూరితులైన యీ పేదకార్మికులు తమకర్తవ్యాన్ని నిర్వహించసాగారు. ప్రతిచోట సభలు, ఊరేగింపులు, ప్రదర్శనాలు జరిపి, సిద్దర్ గంజ్‌లో ఒక సంయుక్త కరువు నివారణ కమిటీని స్థాపించారు. అందులో కాంగ్రెసువాదులు, ముస్లింలీగర్లు, కమ్యూనిస్టులు, యూనియన్ బోర్డు ప్రతినిధులు, మెంబర్లు.

అయితే యీ కమిటీకి వచ్చేబియ్యం, క్వినైన్, సరిపోవడంలేదు. వెంటనే సబ్‌మేజిస్ట్రేటువద్దకు పరుగెత్తి, ఆయన్ని సిద్దర్‌గంజ్ గ్రామానికి తీసుకొచ్చారు. స్మశాన వాటికగా మారిపోతున్న గ్రామాన్నిచూచి, సబ్‌మేజిస్ట్రేటు ఆశ్చర్యపోయాడు. తక్షణమే గ్రామస్థులందరికీ బియ్యం సప్లయి అయేఏర్పాటు చేశాడు. ఆసుపత్రి కట్టడానికి పనిప్రారంభమైంది. ఈ లోగా డాక్టర్లు యింటింటికీ వచ్చిమందులిస్తున్నారు. ఉచితభోజనశాలకు ధాన్యం కోటా హెచ్చించబడింది.

ఈ పనులన్నీ నిర్వహించేది "సంయుక్త కరువునివారణ కమిటీ." అందువల్ల ప్రభుత్వం దీన్ని గుర్తించక తప్పింది కాదు.

ఢాకేశ్వరీ మిల్లు కార్మికులు యింతటితో ఆగలేదు. మలేరియా మొదలయిన అంటువ్యాధుదులతో బాధపడ్డంవల్ల తమతోడి కార్మికులు 2 నెలలు మిల్లులకు రానందున, తొలగించబడ్డారు. వీరిని తిరిగి పనిలో పెట్టుకోవలసిందని కోరుతూ మిల్లు యజమానివద్దకు రాయబారం వెళ్ళారు. పరిస్థితులన్నీ వివరించారు. వెంటనే తొలగించబడ్డ కార్మికుల్ని మిల్లులో చేర్చుకున్నారు.

విద్యార్థుల కార్యదీక్ష

ఢాకేశ్వరీ మిల్లు కార్మికులతోబాటు విద్యార్థులుకూడా కార్యరంగంలోదూకి, తమ జిల్లాప్రజలు కరువువాతబడకుండా చూడ్డానికి అమితశ్రద్ధతో పనిచేస్తున్నారు.

● అంటువ్యాధులు బాగా వ్యాపించిన ప్రాంతాలలో 8 వైద్య సహాయ కేంద్రాలను తెరిచారు.

● 8 దుకాణాలలో ప్రతిరోజూ 1000 మంది శిశువులకు ఉచితంగా పాలుపోస్తున్నారు.

● 5500 గ్రామాలలో వైద్యసహాయం చెయ్యడానికి 50 దళాలుగా యేర్పడి సంచారం చేస్తున్నారు.

● ఇంతవరకు వారు 20 వేలమంది రోగులకు చికిత్స చేశారు. రోజుకి 1800 మంది చొప్పున యిప్పుడు చికిత్స చేస్తున్నారు.

మున్షీగంజ్, హరగంగా కాలేజీలో 12 గురు విద్యార్థులు, 8 గురు ఉపాధ్యాయులు, కలిసి అంటువ్యాధుల నిర్మూలనకై పల్లెటూళ్ళలో పనిచేస్తున్నారు.

ఆత్మరక్షాసమితి చేసేసేవ

దినాజపూర్‌లో, మామూలు పరిస్థితుల్లోనే పాలు దొరకవు. కరువురోజుల్లో యిక చెప్పాలా? మేతలేక పశువులు, తిండి లేక పశువుల కాపరులు, కరువుకి ఆహుతి అవుతోంటే, పసిపాపలకు పాలు ఎలావస్తాయి? దీనికితోడు, మలేరియా వల్ల ఈగలవలె ఈ పసిగంతులు చనిపోనారంభించారు.

ఈ పరిస్థితులలో మహిళా ఆత్మరక్షాసమితి వర్కర్లు దినాజ్‌పూర్ వచ్చి, పాల దుకాణాలను తెరచి, ఉచితంగా పిల్లలకు పాలుపోయ నారంభించారు. మృత్యుముఖంలో పడకుండా అడ్డుకట్టకట్టి, కాపాడుతున్నారు.

గృహపరిశ్రమలు

చిట్టగాంగ్ జిల్లాలో బరామా అనే గ్రామం ఉంది. అది కీర్తిశేషుడైన సేన్‌గుప్తా యొక్క స్వగ్రామం. మొన్న ఫిబ్రవరి 22 వ తేదీని సేన్‌గుప్తా సొంతయింట్లో ఒక గృహ పరిశ్రమల కేంద్రం స్థాపించబడింది. నిరాధార ప్రజలు అక్కడికొచ్చి, కష్టపడి పనిచేసి, నాలుగు డబ్బులు సంపాదించుకో గలుగుతున్నారు.

ఈ విధంగా, బెంగాలులో అన్నిరాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, కలసి కరువునివారణకై ఎడతెగకుండా కృషి చేస్తూంటే, మనం గోళ్లగిల్లుకుంటూ కూర్చోగలమా? మన రాష్ట్రంలో కూడా కాంగ్రెసు వాదులు, కమ్యూనిస్టులు, ముస్లింలీగర్లు, ఇంకా యితర పార్టీలవారు, ఏపార్టీకి చెందని దేశభక్తులు, కలసి బెంగాల్ దేశభక్తుల కృషికి తోడ్పడుదాం. ఆంధ్ర ప్రజానీకంలో దేశభక్తిని పురిగొల్పి, విరివిగా కరువు నివారణ నిధిని వసూలుచేసి పంపుదాం. బెంగాల్ రక్షించబడి నప్పుడే భారతదేశం రక్షించబడుతుంది.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం ప్రజాశక్తి 12-4-44

బెంగాలు సహాయ సభలకు అనుమతి నిరాకరణ

భారత కమ్యూనిస్టుపార్టీ మద్రాసుకమిటీ ఈ నెల 6 వ తేదీ మొదలు 13 వరకు జరిగే జాతీయవారంలో బెంగాలు కరువునిధిని వసూలు చేయడానికి నిర్ణయించింది. జాతీయవారాన్ని, బెంగాలు రక్షణవారంగా జరుప నిశ్చయించింది. ఈ సందర్భంలో మద్రాసుకమిటీ కార్యదర్శి బహిరంగసభలు జరుపడానికి పోలీసుకమీషనరు అనుమతి అడిగాడు. "మీరడిగిన అనుమతి యివ్వజాలనందుకు విచారించుతున్నాను" అని కమీషనరు జవాబు యిచ్చాడు.

జాతీయవారం 1920 నుంచి భారతప్రజల జీవితంలో ఒక భాగమయిపోయింది. ప్రతియేటా ప్రజలు, యీ ఉత్సవాలను పంజాబులో 'డయ్యర్' దురంతాల ఫలితంగా మరణించిన వీరుల సంస్మరణార్థం జరుపుతున్నారు. ఈ వారంలో అప్పటికి దేశాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యసమస్యలను ప్రచారంచేస్తూ, వాటిని తొలగించడానికి కార్యక్రమం యివ్వడం దేశభక్తులందరూ తమ కర్తవ్యంగా ఎంచుకుంటున్నారు. మరణించిన వీరులకు జోహారులర్పించడానికి అదే సరియైన మార్గంగాను, ఆవీరులచే వెలిగించబడిన స్వాతంత్ర్యజ్యోతిని ముందుకు తీసుకుపోయే పద్ధతిగాను దేశభక్తులు, ప్రజలు ఎంచుతున్నారు.

దేశభక్తుల యీ సాంప్రదాయాన్నే కమ్యూనిస్టుపార్టీ అనుసరించదలచింది నేడు భీకరమైన కరువుసమస్య దేశాన్నంతటినీ ఎదుర్కొంటూంది. ఇది బెంగాలులో మరీతీవ్రమై 50 లక్షల ప్రజలప్రాణాలను హరించింది. మరొకవైపున జపాన్ ఫాసిస్టులు బెంగాలు, అస్సామురాష్ట్రాలపై బాంబులవర్షం కురిపించుతున్నారు. శత్రువు బర్మానుంచి మనదేశ సరిహద్దును దాటి మణిపూర్ సంస్థానంలో జొరబడ్డాడు. అనగా మన మాతృదేశానికి, ముఖ్యంగా తూర్పు సరిహద్దునవున్న బెంగాలు, అస్సామ్ ప్రాంతాన్ని కరువు ప్రమాదం, శత్రుదాడి ప్రమాదం, ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులలో జాతీయవారం "బెంగాలు రక్షణవారం"గా జరపడం దేశభక్తులందరి కర్తవ్యం. ఈ వారంలో బెంగాలుకు సహాయం పంపడం ఎలా జాతీయకర్తవ్యమో ప్రజలను ఉద్బోధించేందుకు బహిరంగసభలు జరుపడానికి మద్రాసు కమిటీ అనుమతి అడిగింది.

కాని, అనుమతిని యివ్వ నిరాకరించి, పోలీసు కమీషనరు అధికారుల మూర్ఖత్వాన్ని బట్టబయలు చేశాడు. నిరంకుశ అద్వయిజర్ల పరిపాలనక్రింద కరువుతో బాధపడే ప్రజలకు, శత్రుదాడికి గురిఅవుతున్న సోదరులకు సాయం పంపవలసిందని హెచ్చరించడానికి కూడ పౌరసత్వహక్కులు నిరాకరించబడుతున్నాయి. ఇట్టి నిషేధాలు లేకుండా చేయడానికి, అద్వయిజర్ల నిరంకుశపాలనను తొలగించడానికి, దేశభక్తులకు ఒకటేమార్గం వుంది. కాంగ్రెసు-లీగు వగైరా పార్టీలన్నీ ఐక్యమవ్వాలి. దేశాన్ని కరువునుండి, శత్రువాడినుండి రక్షించడానికి రాష్ట్రాలలోనూ, కేంద్రంలోను సంయుక్తజాతీయ ప్రభుత్వాలను స్థాపించడానికి కృషిచేయాలి. నిష్పక్ష నాయకుల సభకు అధ్యక్షత వహించిన సప్రూకూడ యిదే కోరాడు. కాంగ్రెసు నాయకులను వెంటనే విడుదలచేయాలని బ్రిటీషుప్రభుత్వాన్ని హెచ్చరించాడు.

ఈ సందర్భంలో కాంగ్రెసుదేశభక్తులకు ఒక విన్నపం చేయవలసివుంది. మద్రాసులో నిషేధాన్ని ధిక్కరించి ఊరేగింపు జరిపినందుకు 6 గురు అరెస్టు చేయబడ్డారని వార్త వచ్చింది. ప్రభుత్వనిషేధపు టుత్తరువు ఎంత మూర్ఖమైనదైనా దానిని ఉల్లంఘించి సత్యాగ్రహం చేయడం నేడు దేశభక్తుల కర్తవ్యంకాదు. దేశరక్షణ కొరకు, కరువుతో మాడుతున్న ప్రజలకు సహాయం పంపేందుకు కృషిచేయడమే. దేశభక్తులందరి కర్తవ్యం. ఈ మార్గమొకటే మన గమ్యస్థానమైన భారతస్వాతంత్ర్యానికి దారితీస్తుంది.

బాల బాలికలకు

●

బెంగాలులో యిప్పుడు కరువు తగ్గిందనుకుంటున్నారేమో మీరు! తగ్గలేదు. వేలకొద్దీ ప్రజలు తిండిలేక మలమలమాడుతూనే ఉన్నారు. అంటు జాడ్యాలకులోనై, మందులు లేక, అవస్థలు పడుతున్నారు. మీవంటి బాలబాలికలు చిక్కి శల్యాలౌతున్నారు. పసిపాపలకు పాలులేక, వెక్కి వెక్కి యేడుస్తున్నారు. చిన్ని చేతులెత్తి, వారు మీ సాయంకొరకు యెదురుచూస్తున్నారు.

మీరు మీ అన్నదమ్ములకు, అక్కచెల్లెండ్రకు, సాయంచేయ్యకుండా ఉండగలరా? మీరు పెద్దవాళ్లయి, డబ్బుసంపాదించుకునే శక్తివచ్చేవరకూ బెంగాల్ ప్రజలు కరువుబాధను సహించగలరా?

గుంటూరుజిల్లాలో తెలగాయపాలెం అనే ఊరుంది. అక్కడ బాలసంఘ సభ్యులు బెంగాల్ కరువునిధిని పోగుచెయ్యాలని నిశ్చయించుకున్నారు. వారికొక ఉపాయం తోచింది. ఊళ్లో జనుం కోతరోజు లొచ్చాయి. బాలసంఘసభ్యులు తమ పెద్దలవద్దకెళ్లి, స్వయంగా జనుముకోసి, ఆకూలిడబ్బులు బెంగాల్‌కు పంపిస్తామని చెప్పారు. "మీ మొఖం! మీరేంకోస్తారు ఎండల్లో?" అన్నారు పెద్దలు. ఒకరు మాత్రం ఒప్పుకున్నారు. 15 గురు పిల్లలు కొడవళ్లు పట్టుకొని, చేలోకి బయల్దేరారు.

కాని, వారెప్పుడైనా కొడవలి చేతబట్టి యెరుగుదురా? ఎరగరు. అంచేత, చేతులన్నీ బొబ్బలెక్కాయి.

కాని, తెలగాయపాలెం పిల్లలపట్టు భల్లూకపుపట్టు! పాటలు పాడుతూ, 5 గంటల్లో 3 యకరాల భూమిలో కోతలు కోశారు.

పెద్దలు ఆశ్చర్యపోయారు.

"మేం యెక్కువ ఇస్తాం; మాకుకోస్తారా, అబ్బాయి!" అని అడగడం మొదలెట్టారు. "సరే"నన్నారు పిల్లలు. వరుసగా 5 రోజులు కోశారు. మొత్తం 13 యకరాలయింది. ఒకరోజు వెన్నెలరాత్రి ఆటలాడుతూ, పాటలుపాడుతూ, చేలో ప్రవేశించారు కొడవళ్ళతో. చల్లని జాబిల్లి విహరిస్తూంటే, బాలసంఘసభ్యులు తెల్లవారే వరకూ కోతకోశారు!

చూశారా? పట్టుదల అంటే అలావుండాలి. ఆపిల్లలకు చదువుచెప్పే మాస్టరు సహితం కోతల్లో పనిచేశారట. ఇది మరీ ఆశ్చర్యం. మీకు చదువుచెప్పే మాస్టర్లలో యెంతమంది ఉన్నారు చెప్పండి, యిలాంటివారు?

ఊళ్ళో పెద్దలంతా యిదిచూచి, ఆశ్చర్యపోయారు. బెంగాల్‌నిధికి యింకా వసూలుచేసి పంపుదాం, అని వారే ఉత్సాహంగా ముందుకొచ్చారు.

కోతలవల్ల వసూలైన మొత్తం రు. 25 లులో బెంగాల్ పీపుల్స్‌రిలీఫ్‌కమిటీకి రు. 20 లు మహిళా ఆత్మరక్షణసమితికి రు. 5 లు. పంపారు.

కోతల్లో బాలురు యెలా కరువునిధిని వసూలుచేస్తున్నారో, అలాగే పెండ్లిండ్లలో బాలికలుకూడా వసూలుచేస్తున్నారు. నెల్లూరుజిల్లాలో తిప్పగుంటపాలెం అనే ఊరుంది. ఆవూళ్ళో జరిగిన ఒక పెండ్లిసందర్భాన బాలికలు కొందరు బెంగాల్ కరువును గురించి హృదయం కరిగేలాగు పాటలుపాడి, రు. 3-3-6 వసూలుచేశారు.

పశ్చిమగోదావరిజిల్లా, నౌడూరు గ్రామంలోకూడా యిలాగే బాలసంఘసభ్యులు కరువుపాటలు పాడుకుంటూ యింటింటికీ తిరిగి, 0-12-3 రొఖ్ఖం, 13 తవ్వల బియ్యం, వసూలుచేశారు. ఇంకా వసూలు చేస్తున్నారు.

మీ ఊళ్ళోకూడా బెంగాల్ నిధికి యెందుకు వసూళ్ళు ప్రారంభించకూడదు?

— దొడ్డమ్మ

చందాదార్లకు

★

1. అడ్రసులు స్పష్టంగా మనియార్డరు కూపనులో వ్రాయాలి.
2. అడ్రసు మార్చేయెడల నెంబరు తెలియజేయాలి. లేనియెడల మార్చబడదు.
3. ఏ వారమైన పత్రిక అందనిచో వెంటనే తెలియజేయాలి. కంప్లయింటు వ్రాసేటప్పుడు చందానెంబరు, అడ్రసు వివరంగా తెలియజేయాలి.
4. చందా ఆఖరయే తారీకు అడ్రసుపై భాగమున ప్రింటుచేయబడినది. అడ్రసుమీద తారీకు చూచుకొని తిరిగి పత్రికకు చందాకట్టించ గోరతాము.

— మేనేజరు

బెజవాడలో కట్టెలకరువు

పట్టణ ఆహారకమిటీ కృషి

— టి. వెంకటేశ్వరరావు

బెజవాడ పట్టణానికి సరిపోయే వంటచెరుకంతా మామూలుగా నైజాంనుండి వస్తుంది. (షుమారు 50000 టన్నులు సంవత్సరానికి) 1943 ఆఖరు వరకు పట్టణంలో ధరలను పెంచుతూ వచ్చినప్పటికీ మణుగు 0-5-6 దాటలేదు. 1944 ప్రారంభంనుండి ధర నెమ్మదిగాపెరిగింది. 1944 ఫిబ్రవరినుండి నైజాం గవర్నమెంటు తన ప్రదేశాలలోని కట్టెను బయటికిపోకుండా నిషేధించింది. అందుచే నైజాంనుండి కట్టె రాలేదు. ధర యింకా వేగంగా పెరుగ బొచ్చింది. బొగ్గు దొరకక ఫ్యాక్టరీయజమానులు అడితీలలోని కర్రను కొనేశారు.

అయితే బెజవాడకు 14, 15 మైళ్ళ దూరంలోఅడవులున్నాయి. వాటినుండితెప్పించుటకు బండ్లుగాని లేక లారీలుగాని కావాలి. బండ్లద్వారా వచ్చిన కట్టెనుకొంటూ అడితీదారులు మార్చి 15 నాటికి మణుగు 0-10-0 వరకు అమ్మారు. బీదాబిక్కి కొనలేకపోయారు.

1944 ఆరంభంనుండి పట్టణ ఆహారకమిటీ కట్టెల ధరను కంట్రోలు చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చింది. మొదట సరుకు కట్టెకు మాత్రం కంట్రోలుచేశారు. 'మాపట్టణంలో సరుకుకట్టె అసలు అమ్మరు కనుక లేనిసరుకుకు కంట్రోలెందుకు? తక్కిన రకాలకు కంట్రోలు చెయ్యాలని అందోళన చేశాం. తత్ఫలితంగా మార్చి 20వ తేదీని అమాంతంగా మణుగుకి 0—4—0 చొప్పునకంట్రోలు చేసిందిప్రభుత్వం.

అనాటినుండి

కొండపల్లి ప్రాంతాలనుండి వచ్చేకట్టెను టన్ను రు.35-0-0(90 మణుగులుఒకటన్ను) లకు పైగాకొన్నఅడితీదార్లంతా గాభరాపడ్డారు. టన్ను రు. 22-8-0 కే అమ్మాలి. టన్నుకు 15-0-0, 20-0-0 లు నష్టం చొప్పున కొందరు అమ్మారు. కొందరు దాచేశారు. చివరకు 24 వ తారీఖునాటికి ఏ అడితీలోగూడ ఒక్క పుల్లలేదు.

బెజవాడలో యీ రోజున యిదొక పెద్ద సమస్యగా పరిణమించింది. కంట్రోలు లేకపోతే సలక రు 1-8-0 కో లేక రు 2-0-0 లకో కొందరికిదొరికేది. కాని ఈనాడు ఎంతధరకైనా ఎక్కడాదొరుకుటలేదు. అందుచేప్రజలు కంట్రోలును ఏవగించుకోదాని కవకాశం కలిగింది. ఎంతోతంటాలుపడి రోజుకు 4, లేక 5 టన్నులు స్టోర్సుద్వారా అమ్మిస్తున్నారు. అదైనా ఒక్కచోటమాత్రమే. కాని అది ఎంతమందికి సరిపోతుంది? వందలాదిగా అక్కడవేచివుండటం, సాయంత్రం అయాక కొంతమంది వట్టి చేతులతోను, చాలకొద్దిమంది రెండు, మూడుపుల్లలతోను తిరిగి వస్తున్నారు.

పట్టణంలో అన్నిమూలలలోను ఈకరువును నివారించుటకు తాత్కాలికంగా రేటుపెంచాలనీ, నైజాంనుండి సరుకు తెప్పించుటకు ఏర్పాట్లుచేసి, రేషనింగ్ అమలు జరచాలనీ మహజర్లపై వేలకొలది సంతకాలు చేయబడుచున్నాయి.

నష్టంమీద అమ్మలేమని అడితీదారులు అసలుసరుకును తెప్పించుటే మానారు. ప్రభుత్వమా నామమాత్రంగా తెప్పించుతోంది. ఇక్కడ యిలా ప్రజలు చస్తుంటే, ఎక్కడో ఏదో సమావేశం జరగాలట. అప్పుడుగాని యీ అవకతవకలు సర్దుబాటుగావట.

మేమేంచేశాం?

కట్టెల అడితీదారులను సమావేశపరచాం. కొంతమంది వచ్చారు. వారి కష్టనిష్ఠురాలన్నీ చెప్పారు. "కంట్రోలుధర గిట్టదు. కనుక ధర పెంచాలి. నైజాంనుండి సప్లయిలు వచ్చేటట్లు చేస్తేగాని బెజవాడను రక్షించలేం" అన్నారు. ప్రభుత్వానికి తెలియపరచాం. కాని యింతవరకు ఏమీ సమాధానంలేదు.

లబ్బీపేటలో మాత్రం ఆహారకమిటీ తరపున అడితీపెట్టాం. అక్కడ గవర్నమెంటులాగా ప్లానులేకుండా, అమ్మదలచలేదు. ఒక్క పేటనన్నా ఆదర్శప్రాయంగా చేయగలమని విశ్వాసం ఏర్పడింది. వెంటనే లెక్కలుతీసి ప్రతియింటికి వారానికి కావలసిన కట్టెకు రేషన్‌కార్డు యిచ్చాం. 5 వ తారీఖునుండి రేషన్‌కార్డుల ప్రకారం డిపో సాగించాం. ఆ పేటలో ప్రజలకు కొరత లేకుండా చేయగలిగాం.

6-4-44 న బహిరంగసభ ఏర్పాటుచేశాం. అడితీదారులను గూడ ఆహ్వానించాం. శ్రీ సి. రాజగోపాలాచారిగారు అధ్యక్షత వహించారు. అన్నివర్గాలనుండి ప్రజలు వచ్చారు. సభలో వి. యల్. శాస్త్రిగారు, డాక్టరు ఘంటసాల సీతారామశర్మగారు, నేను, అడితీదారుల తరపున మంగయ్య, చలమయ్యగార్లు కరువు నివారణ విషయం మాట్లాడారు. లబ్బీపేటలో పెట్టిన పద్ధతిని మెచ్చుకున్నారు, ఎవరిమట్టుకు వారు,వారున్న పేటలో కూడ అట్లాచేస్తే బాగుంటుందనుకున్నారు. కాఫీహోటల్సు తరపున సి. హెచ్. రంగారావుగారు మాట్లాడారు. చివరికి యీక్రింది తీర్మానం ప్రవేశపెట్టబడింది.

"ఈ యుద్ధపుదినాల్లో అన్ని వస్తువులు గిరాకీ అవుటవల్ల ప్రజల జీవితం దుర్భరమైపోతోంది. అటువంటప్పుడు కట్టెలు, బొగ్గుల ధరపెరుగుటతో మరీబాధలు ఎక్కువైనాయి.

"ప్రభుత్వం హఠాత్తుగా కట్టెలధరను సలకకి 0-10-0లకు కంట్రోలు చేయుటవల్ల, ఆధర గిట్టదని అడితీదారులు వ్యాపారమే మానివేశారు. ప్రభుత్వం ప్రజలకు కట్టెలసప్లయికి యేరకమైన యేర్పాట్లుచేయలేదు, అందువల్ల యీనాడు ఏ అడితీలోగూడ కట్టెలుగాని, బొగ్గులుగాని దొరకక ప్రజలు వస్తుండే రోజులు వచ్చాయి. ఏ యేర్పాట్లు లేకుండా ప్రభుత్వం అవకతవక కంట్రోలును పెట్టి, యీనాడు యీ స్థితికి తెచ్చినందుకు ప్రభుత్వచర్యను ఖండించుచున్నాం.

1. "పట్టణంలోనున్న కరువును పోగొట్టుటకుగాను తాత్కాలికంగానైనా కట్టెలకు, బొగ్గుకు, కంట్రోలు ధరలుపెంచాలి. కట్టెలు సలక 1-3 0-13-6 చొ॥; బొగ్గు బస్తా ధర 2-12-0 చొప్పున నిర్ణయించాలి. (ఈధరలకు అమ్ముటకు కట్టెలవర్తకులు ఆమోదించారు)

2. నైజాం గవర్నమెంటువారు సంస్థానం నుండి బయటకు కట్టె, బొగ్గు పోరాదని నిషేధించారు. బెజవాడ పట్టణానికి కావలసినంత సరుకు అక్కడనుండేరావాలి. కనుక మద్రాసు ప్రభుత్వంవారు నైజాం గవర్నమెంటుతో రాయబారం జరిపి, వెంటనే పట్టణానికి సంవత్సరానికంతా సరిపోయే కట్టెను, బొగ్గును అక్కడనుండిగాని, లేక మరెక్కడనుండైనా గాని సప్లయిచేసి, కరువును నివారించాలని కోరుచున్నాం."

ఈ పై తీర్మానాన్ని అమలుపరచుటకు, జిల్లా లేక స్థానికాధికారులతో చర్చించుటకు యీ క్రింది రాయబార కమిటీని ఏర్పరచడమయినది.

శ్రీ సి. రాజగోపాలాచారిగారు
,, ఘంటసాల సీతారామశర్మగారు
,, దోర్బల శేషాద్రిశాస్త్రిగారు,
(కో-ఆపరేటివ్‌స్టోర్సు తరపున)
జనాబ్ హాకీంగారు
శ్రీ డాక్టరు గోవిందరాజులునాయుడుగారు
(ఛైర్‌మన్)
,, ముద్దా నారాయణశర్మగారు
(వైస్‌ఛైర్‌మన్)
,, పచ్చిపులుసు వెంకటసుబ్బారావుగారు
(బట్టల వర్తకుల తరపున)
,, పులి మంగయ్యగారు
(అడితీదారుల తరపున)
,, చల్లపల్లి రంగారావుగారు
(హోటలు యజమానుల తరపున)
,, వి. యల్. శాస్త్రిగారు
,, టి. వెంకటేశ్వరరావుగారు
(ఆహారకమిటీ కార్యదర్శి)

యీ పై రాయబారకమిటీకి కన్వీనరుగా టి. వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. సభ రాత్రి 9-30 కు ముగిసింది.

అప్పర్ పెన్నారు ప్రాజెక్టు

ప్రభుత్వానికి కొన్నిసూచనలు

పేరూరి దగ్గర పెన్నానదికి ఆనకట్ట కడితే, యీ ప్రాంతాలకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందనే విషయం ప్రభుత్వంచే గుర్తింపబడి 40 యేండ్లయింది. 1903 లో కొలతలు కొలిచారు. 1907 లో లెక్కలు మదింపువేశారు. ఆ లెక్కల మేరకు పేరూరు - కర్తవపర్తి మధ్య ఆనకట్టకట్టి, 8 మైళ్ళ దూరంలోవున్న పుట్టకనుమ దగ్గర రిజర్వాయరు కడితే, 14230 యకరాలభూమి మాగాణి అవుతుందనీ, ఖర్చు రు. 2,38,500 అవుతుందనీ, కొత్తగా శిస్తు రు. 38,000వస్తుందనీ అంచనావేశారు. 8-1-21 వతేదీని జరిగిన మదరాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ మొదటి సమావేశంలో ఆరోగ్యస్వామికమిటీవారు అప్పర్ పెన్నారు ప్రాజెక్టుయొక్క అవసరాన్ని గురించి నొక్కిచెప్పారు.

కరువు వస్తూనే ఉంది!

1903-43 సంవత్సరాలమధ్య యెన్నో తడవలు కరువు వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది. కరువు పనులు పెట్టించి పెట్టించి, కంకర కొట్టించి కొట్టించి, ప్రభుత్వానికివేసట వచ్చింది. ప్రజలకు విసుగెత్తింది. అయినా, మార్పేమీ రాలేదు. కరువునివారణ కోడ్ సవరణ ఉపసంఘంవారు గావించిన సూచనలేవీ అమలులోకిరాలేదు. అయినా,ప్రజలకూ-కొందరు ప్రభుత్వోద్యోగులకూ, ఆ సూచనలు వచ్చినవి. రోడ్డుపనులకు బదులు జలాధార వసతులు యేర్పాటుచేయడం సర్వవిధాల ఉపయోగకరం అని ప్రచారం చేయబడింది.

ప్రభుత్వస్కీము - దానిలోపాలు

అదీగాక, ఈమధ్య అధికాహారోత్పత్తి దేశం యొక్క ప్రధానసమస్యలలో ఒకటిగా పరిణమించింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఒక స్కీమును అంగీకరించి, పనిచేయదలచుకొంది. దానిప్రకారం, పేరూరుమీద ఆనకట్ట కట్టి, అక్కడికి 14 మైళ్ళ దూరంలో వున్న పుట్టకనుమ దగ్గర రిజర్వాయరు కట్టబడుతుంది. కాని, యిక్కడ నీటిపడక తక్కువ. 14 వేల యకరం మాత్రమే సాగు చేయబడుతుంది. పైగా, 14 మైళ్ళ పొడవుగల కాలువలో సమృద్ధిగా ప్రవాహం వచ్చినప్పుడు తప్ప నీరుండదు. అందువల్ల, పిల్లకాలువలద్వారా పరిసరగ్రామాలు మాగాణి అగుటకు నీరుండదు, కొన్నిచోట్ల దిన్నెలు 20, 30 అడుగుల లోతువరకు తవ్వవలసివస్తుంది.

అట్లుకాకుండా, పేరూరిదగ్గిర ఆనకట్టకట్టి, కాలువను పెద్దచెరువుగుండా కొంచెం యెత్తు ప్రదేశానికి తీసుకొనిపోయి, నదికి 3 మైళ్ళ దూరంలో వున్న తంగెళ్ళకుంట అనే ప్రదేశంలో రిజర్వాయరు కట్టినయెడల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుటయేగాక, ప్రజలకు యెక్కువ ఉపయోకరంగా ఉంటుంది. ఎందువల్లనంటే తంగెళ్ళకుంట వద్ద కొండ గుట్టల కట్టువలతో సహజసిద్ధమైన ఒక కట్ట రెండున్నర పొడవున ఉన్నది. దానిపైన 5 ఫర్లాంగుల దూరం మాత్రమే కట్ట కట్ట వలసి యుంటుంది. నీటి పడక 2 చదరపుమైళ్ళకు యెక్కువగా ఉంటుంది, ఇతర అన్ని గ్రామాలకంటే యెత్తు మీద ఉన్నందున యీరిజర్వాయరు తూర్పు-ఉత్తరంగా కొత్తగేదగి కుంట, గేదగికుంట, గుదివాండ్లపల్లి, మాదాపురం, నర్సంపల్లి, సోమరవాండ్లపల్లి,భద్రిపురం, యలక్కుంట్ల తూగరకుంట, తూముచెర్ల, పాలబెర్ల, భోగినేపల్లి - వగైరా గ్రామాలకూ; పశ్చిమోత్తరంగా పేరూరు. పిచ్చిరెడ్డి కొట్టాల, శివపురం, పాళ్యం, వేపకుంట, మద్దులచెర్వు, నూతి మడుగు గ్రామాలకు, ఉపయోగపడుతుంది. అంతేకాక, రిజర్వాయరు నుండి మైలుదూరం కాలువ తీసినచో, వరకాల్లోపడి అనంతపురం - శింగనమల చెరువులకు శాశ్వతమైన జలాధారం యేర్పడుతుంది.

ఈ పనిని కరువునివారణ పనిక్రిందికి తీసుకోవచ్చు. రిజర్వాయరుకు సమీపంలోనే అనేక గ్రామాలున్నవి గనుక, కూలీలు సులభంగా లభిస్తారు. పని బాగా జరుగుతుంది.

కనుక, గేదగికుంటకు దగ్గరగా, తంగెళ్లకుంటవద్ద రిజర్వాయరు కట్టడమే అన్నివిధాల ఉపయోగకరం. ఈ విషయమై చుట్టుపట్ల 20 గ్రామాల రైతులు 10-2-44 వ తేదీని కలెక్టరుగారికి, 22-2-44 న రివెన్యూ బోర్డు మెంబరుగారికి స్వయంగా చెప్పుకున్నారు. మహజర్లనుకూడా పంపుతుంటున్నారు. కాబట్టి, ప్రభుత్వం పైపనికి త్వరలో సన్నాహాలు ప్రారంభించవలసిందని కోరుతున్నాను.

— బి. సదాశివన్
(అనంతపురంజిల్లా రైతుసంఘ కార్యదర్శి)

"పాకిస్థాన్ వాదులు కోరేదీ దేశ స్వాతంత్ర్యమే!"

ముస్లింలీగ్ ప్రముఖుని ఉపన్యాసం

మార్చి 23 పాకిస్థాన్ దినోత్సవం. ఆనాడు బొంబాయిలో ఫెర్గుసన్ రోడ్డులో ఒక చరిత్రాత్మకమైనసభ జరిగింది. బొంబాయి పట్టణ కమ్యూనిస్టుకమిటీవారక్కడ మీటింగు ఏర్పాటు చేశారు; సుమారు 3000 మంది సభకు వచ్చారు. ఎక్కువ మంది హిందూకార్మికులే! ఖిలాఫత్ ఉద్యమ నాయకుల్లో ఒకరును, ఇప్పుడు బొంబాయి రాష్ట్ర ముస్లిం లీగ్ ప్రముఖుడును అయిన మౌలానా ఫజులుల్లా ఖాన్ ఉపన్యసించాడు.

"ఎక్కువగా హిందూసోదరులున్న సభలో మాట్లాడ్డానికి 24 ఏళ్ల తరువాత నాకిప్పుడే అవకాశంకలిగింది. ఇందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. కాంగ్రెసు—ఖిలాఫత్ ఉద్యమం రోజుల్లో (1920-22) హిందువులు-ముస్లింలు కలిసి ఉన్న ఇలాంటిసభల్లో అనేకసార్లు మాట్లాడాను. కాని ఆ తరవాత పరిస్థితులుమారిపోయాయి. హిందూ, ముస్లింసోదరులమధ్య అగాధంఏర్పడింది-ఒకరినొకరు అర్థం చేసుకోడాని కయినా ప్రయత్నించడంలేదు.

"రెండువందల సంవత్సరాలనుండి ఈ పరాయిప్రభుత్వం హిందువులపైని, ముస్లింలపైని అధికారం చలాయిస్తూంది. మనలోమనకున్న విభేదాల నాధారంగా తీసుకొని, మనల్ని మరింత అణచివుంచుతూంది. ఈనాడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచం అంతటా చెప్పే కల్లిబొల్లి కబుర్లేమిటి — భారతదేశంపై అధికారం భారతీయులకు వప్పగించడానికి తాము సిద్ధంగానే ఉన్నారట. కాని హిందూ-ముస్లిం తగాదాలవల్ల అలా చేయలేకపోతున్నారట. హిందువులు, ముస్లింలు ఏకమైననాడు మనం అధికారాన్ని గుంజుకోగలం. ఈఐక్యత కుదరాలంటే, ముస్లింలకోరికను సహృదయంతో అర్థంచేసుకోవాలి. దాన్నిగురించి ఆలోచించాలి."

'పాకిస్థాన్' కోరికనుగురించి వీరు ఇలా వ్యాఖ్యానించారు: "దేశంలోవాయువ్యభాగంలోను, ఈశాన్యప్రాంతంలోను ఉన్న ముస్లిం సోదరులకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి. తమకు నచ్చిన ప్రభుత్వవిధానం, ఆర్థికవిధానం, విదేశాంగవైఖరిని, ఇతరుల జోక్యంలేకుండా నిర్ణయించుకోగలిగి ఉండాలి. ఇదే పాకిస్థాన్ కోరిక" అన్నారు. సోవియట్ రాజ్యాంగం క్రింద అక్కడి 16 జాతులు యిలాంటి స్వాతంత్ర్యాన్ని పొందడం ఉదహరించారు. ఉదహరించి ఇలా అన్నారు:

"మన దేశంలోని 9 కోట్ల మంది ముస్లింలలో అధిక సంఖ్యాకులు పాకిస్థాన్ కోరుతున్నారు. వీరు తమ మాతృదేశానికి ద్రోహం తలపెట్టినవారు కారు; బానిసత్వంపై మోజుఉన్నవారు ముమ్మాటికి కారు: వారుకోరేదీ దేశస్వాతంత్ర్యమే. పాకిస్థాన్ కోరికనంగీకరించితే ఐకమత్యం లభిస్తుందేకాని, అంతఃకలహాలు ఎన్నటికీకాదు. ముస్లింలు విదేశీయులుకారు. హిందువుల్లాగానే వారుకూడా మాతృదేశాన్ని ప్రేమిస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో వీరిద్దరూ ఐకమత్యంతో కలసివుంటారని ఎందుకనుకోకూడదు?"

మౌలానా ఉర్దులో మాట్లాడారు. కాని ఆయన ఉపన్యాసంలోని ఐక్యతా సందేశం అందరికీ స్పష్టమయింది. ముస్లింల దేశభక్తిని గురించి వారన్నమాటలకు కరతాళధ్వనులు మిన్ను ముట్టాయి.

'అఖండ' బానిసత్వం

తరువాత కామ్రేడ్ బి. టి. రణదివె మాట్లాడారు. ప్రజాస్వామిక హక్కును, సరిసమానత్వాన్నే ఈనాడు లీగు కోరుతూన్నదని ఈయన వివరించారు. మన దేశం ముక్కచెక్క అయిపోతుంది - మనం బలహీన జాతి అయిపోతామనే భయానికి ఏమాత్రం ఆధారం లేదన్నారు. సోవియట్ ఆదర్శం మనల్ని సరియైన మార్గంలో నడపగలదన్నారు. బలవత్తరమైన భారతజాతికి పునాదిగ కష్టజీవుల ఐకమత్యాన్ని కార్మికులు, కర్షకులు నిర్మిస్తున్నారని ఉత్తేజపరిచారు.

"అఖండహిందుస్తాన్"వాదులు మాత్రమే ఈనాడు పాకిస్థాన్ కోరికను వ్యతిరేకిస్తున్నారు. కాని 'అఖండ హిందుస్థాన్' అంటే అర్థం ఏమిటి? అఖండ బానిసత్వమన్న మాటే! అందువల్లనే వేవెల్‌ప్రభువు ఈవాదాన్ని అంతగా బలపరుస్తున్నాడ"ని స్పష్టపరిచారు. తరువాత లీగునుద్దేశించి ఇలాఅన్నారు:

"కాంగ్రెసు, లీగు దేశానికి రెండు హస్తాలవంటివి. ఒక దానికి బేడీలున్నాయి. మీరు పూనుకొని ఆ బేడీలను పగులగొట్టాలి. మీ సోదర సంస్థతో చేతులు కలపాలి."

తరువాత కామ్రేడ్ ఓక్ పాకిస్థాన్ కోరికపై తీర్మానం ప్రతిపాదించారు. స్వాతంత్ర్యంకోసం, స్వయంనిర్ణయహక్కుకోసం, ముస్లిం ప్రజల్లో కలిగిన చైతన్యాన్ని ఈ తీర్మానం ప్రశంసించింది. ముస్లింల కోర్కెను అంగీకరించడంవల్ల పరస్పర విభేదా లంతరించిపోయి—సుస్థిరమైన ఐకమత్యానికి అవకాశం కలుగుతుందని ఉద్బోధించింది. ఈ తీర్మానాన్ని సభలో అందరూ ఆమోదించారు.

సభలో ముస్లింలీగు వలంటీర్లు లీగుజెండాల నమ్మారు. హిందూకార్మికులు ఈ జెండాలనుకొని సంతోషంతో తమ చొక్కాలకు తగిలించుకున్నప్పుడు ఈ వలంటీర్ల ముఖాల్లో ఆనందం చిందులు తొక్కింది.

మదన్‌పురాలో

ఆనాటిరాత్రే బొంబాయిలో మదన్‌పురాలో కామ్రేడ్ సజ్జద్ జహీర్ అధ్యక్షతక్రింద దినోత్సవంజరిగింది. ఏ.యస్.ఆర్. చారి, డాక్టర్ కె.యం. అష్రాఫ్‌లు మాట్లాడారు. ముస్లింలందరూ లీగులోచేరాలనీ, లీగు కాంగ్రెసుతో చేతులుకలపాలనీ, వీరు సందేశమిచ్చారు. నేడు దేశాన్నెదుర్కొంటున్న విషమ సమస్యల పరిష్కారానికి కాంగ్రెసు నాయకుల విడుదల అత్యవసరమనీ, లీగు ఇందుకుపూనుకోవాలనీ వీరు హెచ్చరించారు.

స్వాతంత్ర్యం కోసం —

"స్వాతంత్ర్యం కోసం హిందువులు-ముస్లింలు ఏకం కావాలి. సామ్రాజ్యవాద ప్రభుత్వం హిందువుల్ని - ముస్లింలను ఒకరిమీదికొకర్ని ఉసికొల్పుతూంది. ఆ విధంగా మనల్ని శాశ్వత బానిసత్వంలో ముంచాలని దానిఎత్తు. ఈ ఉద్దేశంతో ఇప్పుడిది 'అఖండ హిందూస్థాన్' రాగం ఆలాపిస్తూంది.

"మేము భారతదేశ స్వాతంత్ర్యాన్నికోరుతున్నాం. ముస్లింల స్వయంనిర్ణయ హక్కు నంగీకరించడంవైపు మొగ్గింది కాంగ్రెసు. ఈ అంగీకారాన్ని కాంగ్రెసు సుస్పష్టంగా ప్రకటించాలి. ఆ వెంటనే ఐక్యత తప్పక ఏర్పడగలదు".

అని దినాజ్‌పూర్ జిల్లా ముస్లింలీగ్ కార్యదర్శి మౌల్విరహిముద్దీన్ అహమ్మద్‌గారు దినాజ్‌పూర్ సభలో ఉపన్యసించారు. జిల్లా ముస్లింలీగ్ అధ్యక్షుడు, జిల్లాబోర్డు సభ్యుడైన మౌల్వి హసనాలిగారు సభకు అధ్యక్షత వహించారు.

ఆనాడుదినాజ్‌పూర్‌లోబ్యాండు వాయిద్యాలతోను, ముస్లింలీగు పతాకాలతోను ఊరేగింపుజరిగింది. ఎర్రజెండాలతోను, "కాంగ్రెస్ -లీగ్ ఏక్‌హో", "స్వతంత్ర భారత్‌లో స్వతంత్ర్యపాకిస్థాన్" మొదలగు నినాదాలతోను, కమ్యూనిస్టులు సభలో కలిశారు.

అబ్దుల్ హయ అనే ముస్లిం విద్యార్థిసభలో ఉపన్యసిస్తూ, "గ్రామాలను అంటు జాడ్యాల బారినుండి, కరువు రాక్షసినుండికాపాడటానికి విద్యార్థులందరూ 'సంయుక్త వైద్యసహాయకసంఘం, నడుపుతూన్న వలంటీరు' శిక్షణ శిబిరాల్లో చేరాల"నికోరారు.

ఇతర ప్రాంతాల్లో

మున్షిగంజ్ (ఢాకాజిల్లా, బెంగాల్)లో ఆనాడు పెద్ద ఊరేగింపు జరిగింది. అంతకు ముందు వారం రోజులనుంచి ప్రచారకదళాలు చుట్టుప్రక్కల గ్రామాల్లో సంచారంచేసి 'పాకిస్థాన్‌కోరిక'యొక్క ప్రాముఖ్యతను వివరించాయి. 7 వీధి సభలు జరిగాయి. నిర్మాణ పద్ధతుల్లో జరిగిన ఈసన్నాహాలన్నిటికిబాధ్యుడు, స్థానికముస్లిం విద్యార్థిసంస్థకార్యదర్శి. ఆనాడు జరిగిన సభలో కమ్యూనిస్టుపార్టీ తరఫున కామ్రేడ్ అరున్‌ముఖర్జీ మాట్లాడాడు. పాకిస్థాన్‌కోరికను బలపరుస్తూ, కాంగ్రెసు - లీగు ఐకమత్యబలమే ఈ కోరికను సాధించగలదని హెచ్చరించాడు.

చిటగాంగ్‌లో జిల్లా ముస్లిం విద్యార్థిసంఘ అధ్వర్యాన పాకిస్థాన్ దినోత్సవం జరిగింది. 10,000 మంది ఆనాటి సభకు వచ్చారు. మౌల్వి ఏ. కె. సైపుల్లాచౌదరి అధ్యక్షత వహించాడు. కామ్రేడ్స్ కల్పనాదత్తు, యశోద చక్రవ్ (పార్టీ జిల్లాకమిటీ కార్యదర్శి) పార్టీ తరఫున మాట్లాడారు.

కొలకలూరు గ్రామం (తెనాలి తాలూకా)లో ఆనాడు స్థానికముస్లింలీగు అధ్వర్యాన సభజరిగింది. వారిమొదటిసభ అదే. సభకు 50 మంది హిందువులు, వందమంది మహమ్మదీయులు వచ్చారు. అధ్యక్షులు మహబూబ్ పాకిస్థాన్‌కోరిక ఎలాన్యాయమైందో వివరించారు. కమ్యూనిస్టుపార్టీ తరఫున కామ్రేడ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, బొంబాయి కాంగ్రెసు తీర్మానం స్వయం నిర్ణయ సూత్రాన్ని అంగీకరించడంవైపు ఎలా మొగ్గిందో స్పష్టపరిచాడు. ఐక్యతతో జాతీయ ప్రభుత్వాన్నిసాధించి, యావత్ భారతదేశస్వాతంత్ర్యాన్ని పొందాలని విజ్ఞప్తి చేశాడు.

సిద్ధంగా ఉన్నాయి

సామ్రాజ్యవాదం	రు. 1—8—0
రైతు - కూలీ పాటలు	0—4—0
బెంగాలు కరువు (బుర్రకథ)	0—3—0
వీరేశలింగంచరిత్ర (బుర్రకథ)	0—4—0
సీవూ - సీపుట్టుపూర్వోత్తరాలు	0—4—0
సీవూ - సీ పరిణామం	0—6—0
రైతునాయకుల చిత్రాలు - జీవితాలు	0—6—0

ప్రజాశక్తి కార్యాలయం, బెజవాడ.

ప్రజాశక్తి చందావివరాలు

సంవత్సరం చందా	5—0—0
అర్ధసంవత్సరం చందా	2—8—0
మూడునెలల చందా	1—4—0

★ మన రాజకీయాలు

బెంగాల్ రాష్ట్రమంతటా ఐక్య ఆహారకమిటీలు

— కంభంపాటి సత్యనారాయణ

జపాన్ సేనలు ఇండియా సరిహద్దునుదాటి, మణిపూర్ సంస్థానంలో ప్రవేశించిన వార్త బ్రిటిష్‌పౌరుల ఆందోళనను యెక్కువచేసింది. ఎందువల్లనంటే, ఫాసిస్టు విషపురుగులు ఏ దేశంలో ప్రవేశించినా మానవాభ్యుదయాన్ని మంట గలుపుతాయనేవిషయం వారికి బాగా తెలుసు.

కనుకనే జపాన్ దండయాత్రను జయప్రదంగా యెదుర్కోడానికి, 40 కోట్లమంది భారతీయుల సహకారం పొందడానికి, వెంటనే మనదేశంలో జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించడం అవసరమని వారు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

బ్రిటిష్‌ప్రజల ఒత్తిడి

మార్చి 30 వ తేదీని లండన్‌లో ఇండియాలీగ్ తరఫున, కామన్వెల్తుపార్టీ, కమ్యూనిస్టుపార్టీల తరఫున, యింకా అనేక కార్మికసంస్థల తరఫున, సుమారు 2000 మంది ప్రతినిధులు సమావేశమై అమెరీని ఇండియాకార్యదర్శి పదవిలోనుండి తొలగించాలనీ; జాతీయనాయకుల్ని విడుదలచేసి వివిధ పార్టీలతో గూడిన జాతీయప్రభుత్వాన్ని స్థాపించాలనీ, తీర్మానించారు. జైళ్లలో నిర్బంధింపబడిన కాంగ్రెసునాయకులు తమలోతాము సంప్రతించుకోడానికి అవకాశం యిచ్చి, ప్రస్తుత ప్రతిష్టంభనను పరిష్కరించుటకు మార్గం సరిచేయవలసిందని కోరుతూ "ఇండియా కన్సిలియేషన్ క్లబ్బు" తరఫున ఒక ప్రకటన వెలువడింది. త్వరలోనే లండన్‌లో లేబర్ పార్టీ సమావేశం జరుగబోతూంది. అందులో పలువురు ప్రముఖులు భారతదేశసమస్యను పరిష్కరించుటకై బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే చర్యతీసుకోవలసిందని కోరుతూ మొత్తం 11 తీర్మానాలను ప్రతిపాదించారు. కొద్దిరోజులలో సమావేశం కానున్న బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశ సమస్య తిరిగి చర్చకు వస్తుందని అనుకుంటున్నారు.

ఇలాగే "భారత స్వాతంత్ర్య ప్రచారక సంఘం," "ఇండిపెండెంట్ లేబర్‌పార్టీ" "కో-ఆపరేటివ్‌పార్టీ"లు కాంగ్రెసు నాయకుల విడుదలకై తీవ్రంగా ఆందోళన చేస్తున్నాయి.

ఈ మధ్యనే బర్మా పోరాటంలో బ్రిటిష్ గెరిల్లాదళనాయకుడైన జనరల్ విన్‌గేట్ చనిపోయాడు. ఆయన సోదరి "కామన్వెల్తుపార్టీ"లో సభ్యురాలు. ఆమె మనజాతీయనాయకుల విడుదలకై యెడతెగని ప్రచారం చేస్తోంది.

ఈ విధంగా, బ్రిటిష్ ప్రజాసామాన్యం, మన దేశంనుండి జపాన్ మూకల్ని తరిమివేయుటకు ప్రజాసహకారం, ప్రజాప్రతినిధుల ప్రభుత్వం, ఉండాలని గుర్తించారు. సామ్రాజ్యవాదులవలె, కేవలం మిలిటరీ మీద ఆధారపడితే ప్రయోజనం లేదని గ్రహించారు.

బెంగాల్‌లో ఆహారకమిటీల నిర్మాణం

మన దేశంలో కూడా, పరిస్థితుల తీవ్రత వివిధరాజకీయ పార్టీలలోమార్పుకు కారణం అవుతోంది. బెంగాల్‌లో ముస్లింలీగ్ మంత్రివర్గం యింతవరకూ ప్రజాసహకారంతో నిమిత్తం లేకుండానే కరువు సమస్యను పరిష్కరించడానికి పూనుకొంది. అందువల్ల నిలవవ్యాపారస్తులు, నిరంకుశోద్యోగులు తమయిష్టంవచ్చినట్లుగ యితక్కలాడుతున్నారు. ఇది ముస్లింలీగ్ సభ్యులలో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. ఇటీవల జరిగిన బెంగాల్ రాష్ట్రముస్లింలీగ్ సమావేశంలో అతి వాదులు మంత్రివర్గ పాలసీని తీవ్రంగా యెదుర్కున్నారు. అందువల్ల బెంగాల్ ప్రభుత్వం కరువు సమస్యనుపరిష్కరించడానికి రాష్ట్రమంతటా ప్రజాప్రతినిధులతో గూడిన ఆహారకమిటీలను నిర్మించుతోంది.

ఈ స్కీముప్రకారం ఎక్కడెక్కడ ఏయేరాజకీయ పార్టీలుంటాయో, అక్కడ వాటి ప్రతినిధులతో ఆహారకమిటీలేర్పడి, ఆహారపదార్థాలసప్లయి, పంపకం సరిగా జరిగేటట్లుచూస్తాయి. కరువునివారణకై ఏయేఏర్పాట్లు అవసరమో అవిచేస్తూవుంటాయి. నిలవ వ్యాపారాన్ని, దొంగమార్కెట్లను, నిర్మూలించుటలో ప్రభుత్వానికి సహాయం చేస్తాయి. రేషనింగ్ సక్రమంగా అమలు జరిగేటట్లు చూస్తాయి. నిరాధారులకు ఉచితంగా తిండి లభించే యేర్పాట్లుచేస్తాయి. లెక్కలు తీయడం, ప్లానులు తయారు చేయడం, కూడా యీ కమిటీలే చేస్తాయి. గ్రామాలలో అధిక పంటలను పండించడానికి సూచనలిస్తాయి. ప్రతి గ్రామానికి, లేక కొన్ని చిన్నచిన్న గ్రామాలకు, ఒక ఆహారకమిటీ చొప్పున ఏర్పడుతుంది. పట్టణాలలో 100 యిండ్లకొక కమిటీ చొప్పున ఉంటుంది.

ఈ నెలాఖరులోగా బెంగాల్ రాష్ట్రమందంతట యిట్టి ఆహారకమిటీ లేర్పడతాయి. అలా యేర్పడ్డ తరువాత, ప్రభుత్వం సప్లయిచేసే ఆహారపదార్థాలు, పంచదార, కిరసనాయిలు, స్టాండర్డుబట్ట-ఇంకా యితర జీవితావసరవస్తువులు రేషన్‌కార్డు పద్ధతి ప్రకారం అమ్మబడతాయి.

బెంగాల్‌లో యిట్టిఆహారకమిటీ లేర్పడ్డం బ్రహ్మాండమైన ఒక ప్రజావిజయమని చెప్పాలి. కరువు ప్రారంభమైన నాటినుండీ యిట్టికార్యక్రమంకొరకువివిధప్రజాసంస్థలు ఆందోళన చేస్తూ వచ్చాయి. ఆ ఆందోళన యిప్పటికిఫలించింది.

బెంగాల్‌లో యీ సంవత్సరం కరువు రాకుండా తగిన కట్టుదిట్టాలన్నీ చేయబడ్డాయని బెంగాల్ గవర్నరు, ఇండియా కార్యదర్శి, పలికేపలుకులు ఉపేక్షాభావంతోనిండియున్నాయి. వాటి విలువ వీసమంతైనాలేదని ప్రజలకు తెలుసు. కనుకనే, కేసీ - అమెరీల పాలసీని బెంగాల్ ప్రజలు, బెంగాల్ దేశభక్తులు పై విధంగా తుత్తునియలుచేస్తున్నారు.

శాసనసభలో ప్రజాపార్టీల విజయం

ఒక్క ఆహారసమస్య విషయంలోనేగాక, ప్రజలకు సంబంధించిన రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రశాసనసభలో వివిధ జాతీయపార్టీలు ప్రభుత్వపాలసీని ఓడించి, విశాలమైన జాతీయైక్యతకు పునాదిని నిర్మిస్తూంటే, "ఇండియన్ ఎక్స్‌ప్రెస్," "ప్రజాబంధు" వంటి పత్రికలకు కంటకంగావుంది. దేశపరిస్థితులలో ఎట్టిమార్పు రానందువ కాంగ్రెసుపార్టీ సభ్యులు శాసనసభా చర్చలతో పాల్గొనరాదని ఎక్స్‌ప్రెస్ పత్రిక అభిప్రాయం. "కాంగ్రెసుపాలసీలోను, ఎత్తుగడలలోను, ముఖ్యమైన మార్పును తీసుకురావడం అవసరమనిభావిస్తే, అదియెట్టిదో ప్రజలకు తెలుపకుండా, రహస్యంగా ఉంచవలసిన కారణం కనపడదు. బహిరంగంగానే ప్రకటించవచ్చు" అని "ఎక్స్‌ప్రెస్" 4 వ తేదీ పత్రికలో వ్యాఖ్యానించింది. జపాన్‌దాడి వల్లమనదేశానికిప్రమాదంయెక్కువైన సంగతి "ఎక్స్‌ప్రెస్" సంపాదకుని కళ్ళకు కనపడ్డమే లేదు; బెంగాల్‌లో కరువుపరిస్థితిని చివారించకపోతే, జపాన్ సేవలకు మార్గం సరిచేయడమనే విషయం గుర్తించకుండా, సామ్రాజ్యవాదుల మొండిపాలసీని తిట్టుకుంటూ కాలంగడపమంటాడు "ఎక్స్‌ప్రెస్" సంపాదకుడు. యూరపులో రెడార్మీ విజయాలుగాని, ఆక్రమితప్రజల తిరుగుబాట్లుగాని, ఆయనకు కనపడ్డంలేదు. మనంకూడా ప్రపంచప్రజల పక్షానచేరి, దేశరక్షణకై కృషిచేయడంద్వారా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలమనే విషయం తెలుసుకోడంలేదు. పైగా సరోజినీదేవి, భూలాభాయిదేశాయివంటి కాంగ్రెసుపార్టీనాయకులుతమపాలసీని,ఎత్తుగడలను రహస్యంగాఉంచుతున్నారని నిందిస్తున్నాడు. ప్రభుత్వం తరఫునవోటు చేసిన హిందూ మహాసభ నాయకుల్ని వల్లెత్తుమాటాడక, ప్రభుత్వపరంపరవిధానాన్ని ఓడించిన కాంగ్రెసు నాయకులపై నిందనుమోపడంలో "రహస్యం "ఏమైనాఉన్న దేమో ఆయనకేతెలియాలి.

అంసెంబ్లీ చర్చలలో కాంగ్రెసుపార్టీ సభ్యులు పాల్గొనడం వల్లనే, ముస్లింలీగ్ - కాంగ్రెసు కలసి యీమధ్య అనేకసందర్భాలలోప్రభుత్వాన్ని ఓడించగలిగాయి. ఇప్పుడున్న కార్యనిర్వాహకవర్గసభ్యులు ప్రభుత్వం చేతుల్లోని కీలుబొమ్మలని ప్రపంచానికిమరొకసారిచాటగలిగాయి. రూపాయకు పావలా చొప్పున రైల్వే టిక్కెట్లరేటును హెచ్చించ దలచుకున్న ఇండియా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వదలుకోవలసి వచ్చిందంటే, దానికి కారణం అసెంబ్లీలో కాంగ్రెసు - ముస్లింలీగు కలిసి ప్రభుత్వాన్ని ఓడించడమేనని అంగీకరించాలి.

ఇంతకంటె ప్రధానమైన విషయం ఏమంటే, అసెంబ్లీలో పై రెండు జాతీయ సంస్థలమధ్య సమకూరిన ఐక్యత దేశవ్యాపితమైన జాతీయైక్యతగా వృద్ధిచెందుతోంది. అసెంబ్లీ కాంగ్రెసుపార్టీ, ముస్లింలీగ్‌పార్టీ కలిసి ఒడంబడిక జరుపుకోడానికిప్రయత్నాలు జరుగుతూన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ ప్రతిష్టంభనను అంతం చేయడానికి కొద్దిరోజులలోనే దేశంలోఉన్న కాంగ్రెసువాదులు సమావేశం కావడానికి సన్నాహాలుజరుగుతున్నాయి. అసెంబ్లీకాంగ్రెసుపార్టీనాయకుడైన అబ్దుల్ ఖయాం యిలా ఒక ప్రకటన గావించాడు:

కాంగ్రెసు నాయకుని ప్రకటన

"ఇటీవల జరిగిన బడ్జటు సమావేశం చాలాకారణాలవల్ల చిరస్మరణీయమైనది. సమావేశం జరిగిన సమయం యెటువంటిది? ప్రపంచయుద్ధం విపరీతంగా చెలరేగుతోంది. మానవజాతి అంతా ఒక జీవన్మరణ సమస్యలో చిక్కుకొని ఉంది. ఏ దిశనుండి భారతదేశానికి యుద్ధంరావడం అసంగతమని యిన్ని సంవత్సరాలుగా అన్నారో, ఆ తూర్పుదిశనుంచి దండయాత్ర ప్రారంభమైంది.

"భారత ప్రజాభిప్రాయాన్ని తృణీకరించే విషయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి గొప్ప సాంప్రదాయం ఉంది. హిందూ-ముస్లిం విభేదాలపై ఆధారపడి వైస్రాయి కార్యవర్గాన్ని విస్తరించారు. ఇందులోవున్న దేశభక్తులు, బుద్ధిమంతులు యెవరో అందరికీ తెలుసు.

"మతవిభేదాలను పరిష్కరించడం అసాధ్యమనే వాదన పటాపంచలైంది. కాంగ్రెసు, ముస్లింలీగు, నేషనలిస్టుపార్టీ, యేకమై వైస్రాయి కార్యవర్గానికి యివ్వబడె గ్రాంటును నిరాకరించాయి. ఆర్థికబిల్లును తోసివేశాయి. వైస్రాయి కార్యవర్గంయొక్క పటాటోపం బయటపడింది.

"ఈపరిస్థితుల్లో ప్రభుత్వానికి ఒకటే మార్గం ఉంది. రాజకీయఖైదీలను, డెటిన్యూలను, వెన్వెంటనే విడుదల చేయాలి. ఈ డిటిన్షన్లవల్ల ఎవ్వరికీ, ఏమీ ఒరిగేదిలేదు. తమ ముఖ్యోద్దేశమని ప్రభుత్వం చెబుతూన్న యుద్ధకృషికి కూడా ఎట్టి ప్రయోజనం లేదు. కాబట్టి వైస్రాయి కార్యవర్గాన్ని వెంటనే రద్దుచేసి, వివిధ రాజకీయవర్గాలకు ప్రాతినిధ్యం వహించే జాతీయప్రభుత్వానికి అధికారం స్వాధీనపరచవలసి యుంది. ఇదొక్కటే భారతీయుల్ని సంతృప్తిపరచే మార్గం.

"మన నాయకులుకూడా ఐక్యతతో ముందు కొచ్చి, హిందూ-ముస్లిం సమస్యను పరిష్కరించడం అవసరం. ఎడతెగని రాజకీయకలహాలతో ప్రజలు విసుగెత్తిపోయివున్నారు. ఈ సమస్యను వెన్వెంటనే పరిష్కరించవలసియుంది. ఈసారిగనుక నాయకులీ కార్యాన్ని నిర్వర్తించలేకపోతే, ప్రజాబాహుళ్యం అలా చేయగల నాయకుల్ని ఎన్నుకుంటుందని నా దృఢవిశ్వాసం."

ఈ వాక్యాలలో అబ్దుల్ ఖయాంయొక్క ఆవేదన ప్రస్ఫుటమౌతోంది. రాజకీయ ప్రతిష్టంభనను తొలగించాలనే కోరిక కాంగ్రెసునాయకులలో యిలా బలపడ్డం ప్రశంసించవలసిన విషయం.

★ పృధ్వీసింగ్ సంచారం

కరువునివారణ కృషిలో ఆంధ్రుల ఉత్సాహం

"దగ్గరకువచ్చి, కమ్యూనిస్టులను అర్థంచేసుకోండి, విమర్శించండి. అవసరమయితే ఖండించండి. కాని, దూరాన్నుండి రాళ్ల రువ్వవద్దు. ఏ సమస్యపై ఏకీభావం కుదిరితే ఆ సమస్యపైనే కలిసిపనిచేద్దాం"

— నిస్పృహలో మునిగిపోయి, కార్యశూన్యులై వున్న దేశభక్తులకు, కమ్యూనిస్టు మాటంటే మడిగట్టుకొని వైదొలగే దేశభక్తులకు, కామ్రేడ్ పృథ్వీసింగ్ హృదయం విప్పిచేసిన విజ్ఞప్తి ఇది. రాజకీయాల్లో అడుగు పెట్టినది మొదలు అచంచల కార్యదీక్షతో సామ్రాజ్యవాద ప్రభుత్వాన్నెదుర్కొని పోరుసల్పుతూన్న విప్లవయోధుని విజ్ఞప్తి అది. 35 ఏండ్లుగ దేశసేవలో నిగ్గుదేరిన యోధుడు తన తోడి దేశసేవకుల కిస్తున్న పిలుపది.

కరువు పిశాచాన్నుండి సోదర ప్రజలను కాపాడడానికి, జాతీయైక్యతను సాధించడానికి సర్వశక్తులా కృషిచేస్తానని జైలునుండి బయటికిరాగానే పృధ్వీసింగ్ ప్రతినబూనాడు. ఈకార్యక్రమం ఆంధ్రలోప్రారంభించాడు. అఖిల రైతుమహాసభలో తన సందేశాన్నందజేశాడు. కృష్ణాజిల్లాలో సంచారం చేశాడు. బెంగాల్ కరువునివారణకు తోడ్పడవలసిన అవసరాన్ని గుర్తింపజేస్తూ, గుంటూరుజిల్లాలో ప్రవేశించాడు.

వెళ్ళినచోటల్లా —

ఈ సంచారకార్యక్రమంలో, స్థానిక కాంగ్రెసువాదులను కలుసుకొని, నేటిపరిస్థితుల్లో దేశభక్తుల కర్తవ్యాన్ని గురించి చర్చించడం ముఖ్యాంశంగా పాటించాడు పృధ్వీసింగ్. రేపల్లెలో 10 మంది, గుంటూరులో 10 మంది, కాంగ్రెసువాదులు వీరి ఆహ్వానాన్ని అంగీకరించి చర్చల్లో పాల్గొన్నారు. నర్సారావుపేటలో 5 గురు కాంగ్రెసువాదులు వీరితో చర్చించి, బెంగాలునిధి వసూలుకు బాధ్యతవహించి కృషిచేశారు.

సత్తెనపల్లి, తెనాలితాలూకాలలో కాంగ్రెసు ప్రముఖులు వీరితో చర్చించడంవల్ల ప్రయోజనం ఏమీఉండదని నిర్ణయించుకున్నారు. కార్యశూన్యతలోంచి బయటపడ నిరాకరించారు.

తోడి దేశభక్తుల్నిలా కార్యరంగానికి ప్రోత్సహిస్తూ, మరోవైపు ప్రజాసామాన్యంలో కరువునివారణ దీక్షను పెంపొందించాడు పృధ్వీసింగ్. రేపల్లె, గుంటూరు, సత్తెనపల్లి నర్సారావుపేట, తెనాలిపట్టణాల్లో బహిరంగసభలు జరిగాయి. మొత్తం 11 వేలదాకా, అన్నివర్గాలవారు ఈ సభలకు వచ్చారు. మనదేశం జపాను ప్రమాదాన్నెదుర్కొంటున్న నేటి పరిస్థితుల్లో కరువుసమస్యను పరిష్కరించుకోవలసిన అవశ్యకతను ప్రజలుతెలుసుకున్నారు. కాంగ్రెసు, లీగు ఐకమత్యబలంతో జాతీయనాయకులను విడుదలచేయించుకొని కరువుసమస్య మొదలయిన వాటిని జయప్రదంగా పరిష్కరించుకోగలమని గుర్తించారు. ఈలోగా శక్తికొలది కరువు నివారణకు పూనుకున్నారు.

ఒకరిని మించొకరు —

గుంటూరులో బ్రహ్మయ్య అనేకార్మికుడు తన 5 రోజుల కూలిని బెంగాలు నిధికిచ్చాడు. ఇద్దరు వార్ టెక్నీషియన్లు, ముగ్గురు జూట్ మిల్లు కార్మికులు, ఒక్కొక్కరోజు వేతనాన్ని నిధికిచ్చారు. లాగుడు బండ్ల కార్మికులు సమావేశమై శక్తికొలది విరాళం ఇవ్వడానికి తీర్మానించారు. 10 ఏండ్ల బాలిక రెండు వెండిగాజులిచ్చింది.

రేపల్లెలో శ్రీ మైనేని రాములుగారు రెండు సవరసుల ఉంగరం ఇచ్చారు. శ్రీ గోగినేని రామనాధంగారు దాన్ని రు. 112 లకు పాటపాడారు. నర్సారావుపేటలో గొడవర్తి సుబ్బారావుగారు బంగారు ఉంగరం ఇచ్చారు. యం. వెంకటేశ్వర్లుగారు దానిని రు. 55 లకు పాడి, డబ్బుతో పాటు ఉంగరాన్ని కూడా తిరిగి నిధికిచ్చారు. మళ్ళీ దాన్ని పాటకు పెట్టగా వంకాయల మల్లయ్యగారు రు. 180 లకు పాడి, ఉంగరాన్ని మళ్ళీ నిధికిచ్చారు. మరోసారి పాటకు పెడితే, యు. రామారావుగారు వందరూపాయీలకు పాడి ఉంగరాన్ని కూడా తిరిగి నిధికిచ్చారు. బెంగాల్ కరువు నివారణ మొదలు ఇంత దీక్షకు చిహ్నమయిన ఆఉంగరాన్ని ఆఫీసులో ప్రదర్శనకు ఉంచుతానని పృధ్వీసింగ్ ప్రకటించారు. తెనాలిలో పృధ్వీసింగుకు వేసిన ఖద్దరుదండను రావి కోటేశ్వరరావుగారు రు 200 లకు పాడారు. ముస్లింలీగ్ వారు వేసిన దండను కోగంటి కోటయ్యగారు రు. 40 లకు పాడారు.

ఈ విధంగా ఆభరణాలను నిధికివ్వడంలోను, వాటిని పాడడంలోను ఒకరినొకరుమించిపోయి కరువునివారణ దీక్షను వెల్లడిచేశారు.

3000 మందితో బహిరంగసభ

గుంటూరుజిల్లాలో సంచారం పూర్తిచేసుకొని పృధ్వీసింగ్ ఏలూరు (ప. గోదావరి) వెళ్లారు. ఆ విప్లవజీవికి ఉచితమైన సన్మానంచేసింది యేలూరు. స్టేషనువద్ద రెండువందలమంది వాలంటీర్లు ఆయనకు గార్డు-ఆఫ్ఆనరు ఇచ్చారు. సాయంకాలం ఎర్రజెండాలతో 400 మంది పృధ్వీసింగుని, గారపాటి సత్యనారాయణను, (ఆనాటి సభకు అధ్యక్షుడు) ఊరేగించుకుంటూ సభా స్థలానికి తీసుకువెళ్లారు. 3000 మందితో సభాస్థలం అదివరకే క్రిక్కిరిసిపోయింది. దేశరక్షణ కర్తవ్యాన్ని వివరించి, కామ్రేడ్ పృధ్వీసింగ్ బెంగాలు పరిస్థితుల్ని వర్ణించారు. బెంగాలు నిధికి విరాళా లడిగారు. చూస్తూండగనే రు. 547-6-9 నిధి ఆయనముందు వచ్చి పడింది.

1930 సత్యాగ్రహం రోజుల్లో ఏలూరులో జరిగిన కాల్పులలో కామ్రేడ్ అప్పలమ్మ తనభర్తను కోల్పోయింది. తరువాత కొద్దిరోజులకు కమ్యూనిస్టుపార్టీతో పరిచయం ఏర్పడింది. అప్పటినుండి ఈమెకు కమ్యూనిస్టులు ముద్దుబిడ్డలు. ఆ జనసమూహంలోంచి మెల్లిగా దారిచేసుకుంటూ వేదికపైకి వచ్చింది అప్పలమ్మ. ఒక చమికీదండ పృధ్వీసింగ్ చేతిలో పెట్టింది. అదండ వేలంపాటలో రు. 70 లు నిధికి సంపాదించింది. దేవినేని సత్యనారాయణగారిచ్చిన జోషీ ఫోటోను పోతుమూరు కామ్రేడ్స్ రు. 200 లకు పాడారు.

ఊరేగింపులు

భీమవరంలో రెండువందల మందితో ఊరేగింపు. 3000 మందితో బహిరంగసభ జరగడం ప్రజలనెంతో ఉత్తేజపరిచింది. ప్రజలు సంతోషంతో బెంగాలునిధికి విరాళాలిచ్చారు.

పాలకొల్లు (నర్సాపురంతాలూకా)లో 150 మంది వాలంటీర్లతోను, 400 మంది ఇతరులతోను ఊరేగింపుజరిగింది. బహిరంగసభకు సుమారు మూడువేల మంది వచ్చారు. ఈ తాలూకాలో రాజకీయసభలకు ఇంతమంది రావడం చాల అరుదు. ఇంతమంది వలంటీర్లు రాజకీయనినాదాలిస్తూ ఊరేగడం ఆగస్టు ఘటనలతరువాత ఇదే మొదటిసారి.

నిడదవోలులో జరిగినసభకు స్థానిక కాంగ్రెసువాదులందరూ వచ్చారు.

ఏలూరు,భీమవరం, పాలకొల్లులలో పృధ్వీసింగ్ కాంగ్రెసు దేశభక్తులతో చర్చలు జరిపారు. పాలకొల్లులో ఆహ్వానించిన కాంగ్రెసుప్రముఖుల్లో అనేకులు చర్చల్లోపాల్గొనకూడదని తీర్మానించుకున్నారు. వీరిలో కొందరు అంతటితో ఆగక వ్యతిరేకప్రచారం కూడా చేశారు.

★

బెంగాల్ నిధికి వసూళ్లు

ప్రజాశక్తి క్రిందటిసంచికలో ప్రచురించిన మొత్తం	4,583—13—0
—కృష్ణాజిల్లా ముక్కొల్లుపాడు	123— 6—0
—గుంటూరు జిల్లానుంచి లోగడవచ్చినది గాక వాగ్దానాలవసూళ్లు (వివరాలు ఇంకా మాకుచేరలేదు రాగానే ప్రచురించుతాం)	175 —0—0
—తెనాలిలో శ్రీరామనవమి సందర్భములో వసూలుచేసినది	28—10—9
—గుంటూరుక్రిస్టియన్ కాలేజి విద్యార్థినులు వసూలుచేసినది	14— 0—0
—కామ్రేడ్ పృధ్వీసింగ్ పశ్చిమగోదావరి జిల్లా సంచారంలో	
ఏలూరుపట్టణం	547— 6—9
పాలకొల్లు	92— 4—0
భీమవరం	468— 8—0
నిడదవోలు	71— 4—0
పాతూరు	85— 0—0
కొక్కిరపాడు	50— 0—0
దెందులూరు	25— 0—0
వీరమ్మకుంట	7— 0—0
వినకడమి	41— 0—0
—కామ్రేడ్ పృధ్వీసింగ్ తూర్పుగోదావరి జిల్లా సంచారంలో	
రాజమండ్రి పట్టణం	79—13—6
కాకినాడ	50— 8—0
రామచంద్రపురం	134— 0—0
చిల్లరవసూళ్లు	30—10—0
మొత్తం రు.	6,587— 6—0

ఇందులో ఇంకనూ వసూలుకాని వాగ్దానాలు కలపలేదు. వసూలులైన మొత్తంలో ఈతేదీనాటికి (8-4-44) ప్రజాశక్తి కార్యాలయానికి చేరినంతవరకు మాత్రమే ప్రచురించుతున్నాము.

పైన ప్రకటించిన రొఖంగాకుండా ఈ క్రింది వస్తువులు కూడా విరాళాలుగా వచ్చాయి.

గుంటూరుజిల్లాలో ఒక వెండిగొలుసుతోకూడిన వెండి గంట; తూర్పు, పశ్చిమగోదావరిజిల్లాలలో 7 బంగారపు ఉంగరాలు, 2 వెండిఉంగరాలు, 2 బంగారుగాజులు, 7 వెండి గాజులు, 1 నల్లపూసల బంగారుగొలుసు, 2 దుద్దులు, 2 వెండిగుండీలు గొలుసుతోసహా, 2 రోల్డుగోల్డు గుండీలు, 2 వెండికఫ్ఫుగుండీలు, 1 రోల్డుగోల్డుకఫ్ఫుగుండీ, 1 రోల్డుగోల్డు సేఫ్టీపిన్ను.

క్రిందటి సంచికలో ప్రకటించిన కృష్ణాజిల్లాలో వసూళ్ల (రు. 369-3-6) వివరాలు యిప్పుడువచ్చాయి. అవి ఇక్కడ యిస్తున్నాము.

గుడివాడ మీటింగులో	61	11	0
పెడన ..	38	15	0
బందరు ..	60	1	6
చల్లపల్లి ..	136	0	6
అవనిగడ్డ ..	72	7	6
వెరశి	369	3	6

గుంటూరుజిల్లానుండి వచ్చిన మొత్తాలకు పూర్తి వివరాలింకా రాలేదు. రాగానే ప్రచురించుతాము.

ఇంతవరకు (8-4-44 తేదికి) మాకార్యాలయానికివచ్చిన రు. 6587-6-0 "పీపుల్సు రిలీఫ్ కమిటీ" కలకత్తాకు పంపబడినాయి.

బెజవాడ 8—4—44

ఇట్లు,
సంపాదకవర్గం.

రైల్వే కార్మికుల ఆందోళన

యం. యస్. యం. రైల్వేలోకల్లా పెద్దవర్కుషాపు పెరంబూరు వర్కుషాపు. అందులో 6000 మందికిపైగా పనిచేస్తున్నారు. అక్కడికూలీలు ఎంతకాలంపనిచేసినా టెంపరరీ కూలీలుగానే ఉంటున్నారు. జీతంరోజుకు 8 అణాలనుంచి పదణాలు. వారిచేతముఖ్యమైన పనులుకూడా చేయిస్తారుగాని, వాటికి తగిన గ్రేడులేదు. వీరుగాక కొన్నివందలమంది టెంపరరీ పనివాళ్లున్నారు. ఎన్నిసంవత్సరాలు పనిచేసినా వీరిని ఖాయం చేయడంలేదు— పర్మనెంటు పనివారికుండే సదుపాయాలు వీరికి లేవు. అప్పుడప్పుడే పనిచేయించుకుంటున్నాం అనే సాకుతో కొందరికి యుద్ధ అలవెన్సుకూడా లేదు.

ఈ దుర్భర పరిస్థితుల్ని తొలగించి, న్యాయమైన తమ హక్కులను సాధించడం కోసం ఈ బ్రాంచి కూలీల, లస్కర్ల, టెంపరరీ కార్మికుల ప్రత్యేక సభను మార్చి 24, 25, 26 తేదీలలో యం.యస్.యం.పనివారల యూనియన్ జరిపింది. ఈ మహాసభకు సన్నాహాలన్నీ ఎంతో ఉత్సాహంతో, ఎంతో కార్యదీక్షతో జరిగాయి. రెండువందలమంది ప్రతినిధులు వచ్చారు. యం. యస్. యం. రైల్వేకార్మికసంఘప్రధానకార్యదర్శి కామ్రేడ్ కె.యల్. నరసింహం మహాసభకు అధ్యక్షత వహించాడు.

24 వ తేదీని మహాసభకు 5000 కు పైగా కార్మికులు హాజరయ్యారు. ఏజంటు ఆఫీసునుంచి అనేకమంది గుమస్తాలు వచ్చారు. యస్. ఐ. రైల్వే కార్మికసంఘ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే. ఏ. నంబియారు మహాసభను ప్రారంభించారు. తిరుచునాపల్లి వర్కుషాపులో రైల్వేకార్మికులు ఉత్పత్తిని ఎలా అభివృద్ధిచేశారో వివరించారు. అందువల్ల యూనియన్‌కి బలం ఎక్కువ కావడమే కాకుండా, ప్రజలకు — కార్మికులకు మధ్య సన్నిహితసంబంధం ఎలా పెంపొందుతుందీ తెలియజేశారు.

కేంద్రకిసాన్ కౌన్సిల్ సభ్యుడైన కామ్రేడ్ బుఖారి మహాసభకు అభినందనాలందజేశాడు.

కామ్రేడ్ కే. యల్. నరసింహం తన అధ్యక్షోపన్యాసంలో ఈ మహాసభ ప్రాముఖ్యతను వివరించారు. నూటికి నూరుమంది సంఘంలోచేరి, జాతీయైక్యతకు పునాదిని దిట్ట పరుస్తూ, తమ ఇబ్బందులను తీర్చుకుంటూ ముందుకు సాగిపోవాలని హెచ్చరించారు.

తీర్మానాలు

రు. 35 ల కనీసవేతనం నిర్ణయించాలని ఈ మహాసభ తీర్మానించింది. ఎడతెగకుండా ఒక ఏడాదిపని చేసిన ప్రతి టెంపరరీకార్మికుడిని ఖాయపరచాలని మరో తీర్మానం. కొత్త పద్ధతిప్రకారం తక్కువజీతాలివ్వడం రద్దు చేయాలని తీర్మానించారు. ఎలక్ట్రికల్ షాపులోను, స్టోర్సులోను పనిచేసే కార్మికుల్ని తాత్కాలిక నియామకాలంటూ వారికి యుద్ధఅలవెన్సు హక్కులేకుండా చేయడాన్ని ఖండించారు. ఇంకా అనేక తీర్మానాలు చేశారు.

★

యజమానులు ఉత్పత్తిని కుంటుపరుస్తున్నారు

"కార్మికుడి విషయమే మాకు కావాలిగాని, అతని కుటుంబంతో మాకు పనిలేదం" టారు బియ్యం సప్లయి విషయంలో చిట్టివలస జూట్‌మిల్లు యజమానులు. శేరు 3 అణాలు, 3½ అణాలు ఉండిన బియ్యం ధర ఇప్పుడు 0-5-0 కు పెరిగింది. అయినా అందరికీ రు. 5 లే కరువుభత్యం ఇస్తున్నారు యజమానులు. కార్మికుడికి 18 శేర్ల బియ్యం చొప్పున, అప్పుడప్పుడు 9 శేర్ల రాగి చొప్పున సప్లయిచేస్తూ వచ్చారు. ఈసప్లయి కార్మికుని కుటుంబానికి 10 రోజులు వస్తాయోరావో. ఆ తరువాత గింజలకోసంతిరగడానికి కార్మికుడు సెలవుపెట్టడం ప్రారంభిస్తాడు. ఈవిధంగా ఫిబ్రవరినెలలో ఒక్కమగ్గాలశాఖలోనేరోజుకు 50 మంది వందవరకు కార్మికులు సెలవు పెట్టారు, ఒకరోజు 15 మెషిన్లు ఆపేయవలసి వచ్చింది.

దీనివల్ల కార్మికులఆరోగ్యానికి, ఉత్పత్తికీ, కలుగుతూన్న ప్రమాదాన్ని చిట్టివలస కాంగ్రెసు లేబరుయూనియన్ తెలియజేసినా, యజమానులు లెక్కచేయలేదు. కార్మికుల కళ్ళు తుడవడానికి మరో 9 శేర్లు సప్లయిని పెంచారు. కాని అప్పుడప్పుడిస్తున్న 9 శేర్ల చొప్పు అసలు మానేశారు.

ఈ విషయంలో మాత్రమే కాక, ప్రమోషన్ల విషయంలో కూడా యజమానులు చాల నష్టదాయకంగా ప్రవర్తిస్తున్నారు. నిపుణతను, సీనియారిటీని వీరు లెక్కచేయడంలేదు. 6 ఏళ్ళు అనుభవంగల సన్యాసిరాజనే ఫిట్టరుని బెంచిఫిట్టరు పనినుండి లైనుఫిట్టరుగా మార్చారు. అతనిస్థానంలో పనిచేతకాని ఒక జూనియరుని పెట్టారు. కారణం సన్యాసిరాజు సంఘంకోసం పనిచేసే కార్మికుడు. విదేశాలనుంచి రవాణాలేని ఈ రోజుల్లో, సామగ్రినంతాఎంతోనేర్పుతో, జాగ్రతగా, ఉపయోగించవలసిన ఈ రోజుల్లో యజమానులిలా ప్రవర్తించడంవల్ల పరిశ్రమ కెంతదెబ్బో వేరే చెప్పనక్కరలేదు.

ఇంతేకాకుండా కార్మికులకు వైద్యసౌకర్యాలులేవు; మరుగుదొడ్లు ఊహించ శక్యంకాని స్థితిలో ఉన్నాయి. వీటన్నిటిమూలంగా ఆరోగ్యంచెడి కార్మికుడు సెలవుపెట్టబోతే, స్వయంగావచ్చి అర్జీ పెట్టాలంటారు. రాలేకపోతే, నాగాలువేయడం-15 నాగాలతో పనిలోనుంచి తొలగించడం జరుగుతూంది.

యజమానుల యీ ప్రవర్తనకు కార్మికులు రెచ్చిపోవడంలేదు. సంఘబలంద్వారానే తమ ఇబ్బందులనన్నిటిని తొలగించుకోగలమనే ఆత్మవిశ్వాసంతో తమ సంఘాన్ని బలపరచుకుంటున్నారు. మార్చినెలలో 700 కు పైగా సంఘసభ్యులయారు. జీవిత పరిమాణాన్నిబట్టి కరువుభత్యం ఇవ్వాలని, కుటుంబ లెక్కలను బట్టి బియ్యం, చోళ్లు సప్లయిచేయాలని మొదలయిన కోర్కెలపై తమ సంఘంద్వారా ఆందోళన సాగిస్తున్నారు.

ఆంధ్రరాష్ట్ర ట్రేడుయూనియను కౌన్సిలు సమావేశం

ఆంధ్రలో కార్మికసభ్యత్వసంఖ్యమొత్తం 28,500. సంఘములసంఖ్య దరిదాపు 60. అఖిలభారత ట్రేడ్‌యూనియను కాంగ్రెసుకు అనుబంధం కాబడ్డ యూనియనులు మొత్తం 13. రాష్ట్రంలో ముఖ్యమైన పరిశ్రమలలోని యూనియనులన్నీ అనుబంధింప బడ్డాయి. అలా అనుబంధింపబడ్డ యూనియనులు ఆంధ్ర రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిలుక్రింద నిర్మింపబడ్డాయి. ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియను కౌన్సిలు అఖిలభారత ట్రేడ్‌యూనియను కాంగ్రెసుయొక్క ప్రాంతీయశాఖ. మిగతాసంఘములు అసోసియేట్ యూనియనులు.

రాష్ట్రట్రేడ్‌యూనియను కౌన్సిలు కార్యనిర్వాహక సమావేశము ఏలూరులో ఈ నెల 5,6 తేదీలలో కామ్రేడ్ సి. వి. కె. రావు అధ్యక్షతను జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన అఖిలభారత ట్రేడ్‌యూనియను కాంగ్రెసు యొక్క జనరలుకౌన్సిలు సమావేశ నిర్ణయాలను రావుగారు వివరించారు. "ప్రపంచ కార్మిక సమావేశానికి కామ్రేడ్సు డాంగే, యన్. యం. జోషి, కాలప్పలను ప్రతినిధుల క్రింద పంపుతున్నాము. భారతకార్మికుల ప్రతినిధులు, సోవియటు ప్రతినిధులు, యితర దేశాల కార్మిక ప్రతినిధులతో కలిసి కార్మిక సమస్యలను చర్చిస్తారు. ప్రపంచ కార్మిక వర్గము స్వాతంత్ర్య శక్తులను కూడగట్టి, ఫాసిజాన్ని నాశనముచేసి, మానవస్వాతంత్ర్యాన్ని కాపాడుటకు పాటుపడుతూంది. టెహరాన్ సమావేశానికి రాజకీయంగా ఎంత ప్రాధాన్యత ఉందో, లండనులో జరుగబోయే ప్రపంచకార్మిక సమావేశానికి అంత ప్రాధాన్యత ఉంది. కనుక భారత కార్మికచరిత్రలో మన ప్రతినిధులను పంపడము ఒక అపూర్వ ఘట్టము. కాబట్టి మనప్రతినిధులు వెళ్లిరాడానికి అన్ని సంఘాలు ధనసహాయము చెయ్యాలి.

"నేడు మనదేశములో ఏర్పడ్డ కరువును తీర్చడానికి కార్మికవర్గము అన్నిపార్టీల ఐక్యతకు పాటుబడాలి. దేశములో ఏర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి పూనుకోవాలి. కార్మికవర్గములో ఏర్పడ్డ ఐక్యత విశాల జాతీయైక్యతకు దారితీయాలి. జపాను ఫాసిస్టులు మనదేశాన్నికూడా బర్మా మలయా మొదలైనదేశాల్లాగా తమమిలటరీ ఆధీనంలో ఉంచడానికి గుటకలువేస్తున్నారు. ఆకిరాతుల బారినుండి దేశాన్ని రక్షించడానికి భారత కార్మికులు అగ్రదళంలో నిల్చున్నారు. దేశక్షేమానికి కావలసిన సాధన సంపత్తినంతా అధికంగా ఉత్పత్తి చేయడానికి దీక్షబూనారు. జాతీయనాయకులు విడుదలైవచ్చి, జాతీయ ప్రభుత్వం ఏర్పడిననాడే దేశరక్షణ జయప్రదంగా సాగగలదు. ఇందుకు కార్మిక సంస్థలు తీవ్రంగా కృషిచేయాలి.

ప్రభుత్వ వైఖరి

"ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు ప్రతినిధులను నిరాకరించి, నేడు రాయిస్టులను అంతర్జాతీయ కార్మికసంస్థ సమావేశానికి ప్రభుత్వము ప్రతినిధులుగా పంపుతూంది. ప్రభుత్వ మద్దతుతప్ప రాయిస్టులకు యీరోజున కార్మిక ప్రాతినిధ్యములేదు. కార్మికసంస్థలు యీ మోసాన్ని ఎదుర్కోవాలి. భారత కార్మికుల ప్రాతినిధ్యాన్ని ఈ విధంగా నిర్లక్ష్యం చేయడాన్ని ఖండించాలి.

ఆంధ్ర కార్మికసంఘాలన్నీ అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసులోచేరి బలపరచవలసిందని రావుగారు హెచ్చరించారు.

కార్యనిర్వాహకవర్గ సమావేశములో ఈ దిగువ తీర్మానాలు ఆమోదింపబడ్డాయి.

(1) ఆంధ్రలో కార్మికుల జీవితపరిమాణము 4 రెట్లు పెరిగినప్పటికి కరువుభత్యము ఫాక్టరీ కార్మికులకు లేదు; మునిసిపల్ కార్మికులకు, జ్యూట్ కార్మికులకు సరిపోవుటలేదు. మదరాసు ప్రభుత్వము కార్మికులందరికి కరువుభత్యము రు. 12 నిర్ణయించాలి.

(2) కార్మికతగాదాల పరిష్కారముకై ప్రభుత్వము తగిన ఏర్పాట్లు చేయకపోవడం మూలంగా సమ్మెలకు అవకాశం కలగడం, యజమానులు పనివారలను తీసివేసి రెచ్చగొట్టడం జరుగుతూంది. కాబట్టి తగిన పరిష్కార విధానమును నిర్ణయించాలి.

(3) మదరాసు లేబరుకమీషనరు కార్మిక సంఘాల యెడల వ్యతిరేకధోరణి అవలంబిస్తున్నాడు. దీని మూలంగా కార్మికులకు ఇబ్బందులు, ఉత్పత్తికి ఆటంకము గలుగుతుంది. కనుక లేబరు కమీషనరును మార్చాలని తీర్మానించారు.

కేంద్రప్రభుత్వపు లేబరు విచారణసంఘం మదరాసురాష్ట్ర కార్మికుల పరిస్థితులు విచారణ చేయుటకు బయలుదేరినప్పుడు, ఆంధ్రకార్మికుల అధ్వాన్న పరిస్థితులను వివరించుటకు లేబరుకమీషనరు పూనుకోలేదు. ఇందుకు అసమ్మతి తెల్పుతూ, అన్నిసంఘాలు కార్మికుల పరిస్థితుల తెలిపే మెమోరాండము పంపాలని తీర్మానం జరిగింది.

(4) జ్యూట్ కార్మికులు, ఫ్యాక్టరీకార్మికులు, షాప్ ఎంప్లాయీస్, ప్రెస్ కార్మికులు, మునిసిపలు, రైల్వే కార్మికుల హక్కులను బలపరుస్తూ తీర్మానించారు.

(5) ఆంధ్రసైంటిఫిక్ కార్మికుల(బందరు) తగాదాను యజమానులు త్వరగా పరిష్కారం చేసి కార్మికహక్కుల నంగీకరించి, ఉత్పత్తిని కాపాడమని హెచ్చరిస్తూ తీర్మానించారు.

(6) దేశములో ఏర్పడ్డ కరువు పరిస్థితులను తొలగించడానికి అన్నిపార్టీలు ఏకమై, ఆహారకమిటీలను ఏర్పర్చాలని; బెంగాలు, మలబారు, ఒరిస్సా, రాయలసీమకరువునిధికి కార్మికసంఘాలు సాయపడాలని తీర్మానించారు. అన్ని పట్టణాల్లో రేషనింగు అమలుపెట్టి ధరలకంట్రోలు అమలుజరిగేలా చూడాలని తీర్మానం జరిగింది.

(7) దేశములో ఏర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభన పరిష్కారానికి కాంగ్రెసునాయకులను విడుదలచెయ్యాలని; కాంగ్రెసు-లీగు ఐక్యత కావాలని, జాతీయ ప్రభుత్వము ఏర్పడాలని తీర్మానించారు.

(8) జపాను ఫాసిస్టులను నాశనం చేయుటకు, దేశరక్షణను బలపర్చుటకు కార్మికసంఘాలుఉత్పత్తిని వృద్ధిచెయ్యాలని తీర్మానించారు.

(9) ఫాసిజాన్ని సమాధిచేస్తున్న ఎర్రసైన్యాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం జరిగింది.

(10) అన్నిసంఘాలు "మే డే" జయప్రదంగా జరపాలని, మేడే కార్మికపండుగ చేయాలని, తీర్మానించారు.

★ యుద్ధ సమీక్ష

బాల్కన్ స్వాతంత్ర్య యుద్ధం ప్రారంభమయింది

— తాపీ మోహనరావ్

"ఆక్రమిత ప్రజలను నాజీ చెరనుండి విముక్తిచేసుకుంటూ మీ సేనలు మా సరిహద్దులను సమీపించాయి. మా ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇవే మా కృతజ్ఞతా వందనాలు" — మార్షల్ స్టాలిన్‌కి జకొస్లోవేకియా అధ్యక్షుడు డాక్టరు బెనిష్ పంపిన సందేశమిది. జకొస్లోవేకియాలోని గ్రామీణమయిన రుథేనియా సరిహద్దుపైకి, 120 మైళ్ళరంగంలో, మార్షల్ జుకావ్ సేనలు వచ్చాయి. ఆ సరిహద్దుపైనున్న కార్పేథియన్ పర్వత శిఖరంపై జకొస్లొవేకియా పతాకాన్ని ప్రతిష్ఠించాయని వినగానే డాక్టరు బెనిష్ పై సందేశాన్ని పంపాడు. అదే సమయంలో లండనులోని జక్కు ప్రభుత్వం తన ప్రజలకు ఇలా సమరసందేశం పంపింది:

"త్వరలో జక్కు రాజ్యమంతా విముక్తి పొందనుంది. సోవియటు - జక్కు సైన్యాలు దిగ్విజయంగా ముందుకొస్తున్నాయి. నాజీలపై కత్తిదూసి వీటికి అన్నివిధాల తోడ్పడండి." "మీరు మా దేశంమీదికి దురాక్రమణదారులుగ వస్తున్నారా? లేక మా ప్రజలకు స్వాతంత్ర్యాన్నివ్వడానికి వస్తున్నారా?" అని పోలెండు సామ్రాజ్యవాద ప్రభుత్వంలాగా వీరు రెడార్మీని సంజాయిషీ అడగలేదు. స్టాలిన్ నాయకత్వాన రెడార్మీ సాగిస్తున్న సమరం యెటువంటిదో వీరికి బాగా తెలుసు. ఆ రెడార్మీ అగ్రిదళాల్లో తమ జక్కుదళం కూడా ఉన్నందుకు గర్వపడుతున్నారు. తమ ప్రజల క్షేమాన్ని, స్వాతంత్ర్యాన్ని కోరుతూవున్న ఈ ప్రభుత్వం రెడార్మీ విజయాన్ని అభినందించడం సహజమే. అభినందించడం మాత్రమేకాదు, తాముచేప్పేంతవరకు దేశంలో శాంతిభద్రతలనుకాపాడే బాధ్యత సోవియట్, జక్కు సేనాధిపతులకు, జక్కు జాతీయ సంస్థకు, వప్పగించారు.

ల్వావ్ మీదికి —

ఈవిధంగా సోవియటు సరిహద్దును మరి కొంతమేరకు శత్రుశేషం లేకుండా తుడిచిపెట్టిన మార్షల్ జుకావ్ ఇతర రంగాలలో విజయపరంపరలను సాధిస్తున్నాడు. కార్పేథియన్ కొండలలోకి, వాటిమీదుగా హంగరీలోకి, పోయేమార్గాలకు ల్వావ్ ముఖ్య కూడలి స్థానం. ఈ నగరానికి 30 మైళ్ళ దూరంలో జుకావ్ తన సేనల్ని సమాయత్తపరుస్తున్నాడని కొద్దిరోజుల క్రితం వార్త వచ్చింది. ల్వావ్‌కి తూర్పుగావున్న టార్నపోల్ రైల్వే కేంద్రాన్ని సోవియటు సేనలు చుట్టుముట్టేశాయి. నగరంలో ఉండిన నాజీ మూకలు తప్పించుకొనిపోడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి. కాని లాభం లేకపోయింది. వీటిని క్రమక్రమంగా హతమార్చుకొంటూ సోవియటు సేనలు నగరంలో అధిక భాగాన్ని స్వాధీనపరచుకొన్నాయి.

టార్నపోల్‌కి తూర్పుగావున్న ప్రొస్కురావ్ రంగంలో 15 జర్మన్ దళాలు సోవియట్ ఉచ్చులో చిక్కుకున్నాయని ఇదివరకే విన్నాం. వీటిని నాశనం చేసుకుంటూ, టార్నపోల్‌కి ఆగ్నేయంగా తరుముకొచ్చి అక్కడ సమాధి చేస్తున్నాయి సోవియట్ సేనలు. జర్మను దళాలలో 20 వేల మంది సైనికులు మాత్రమే మిగిలిఉన్నారు. వీరిని దక్కించుకోడానికి, బయటవున్న జర్మన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల అధికతరనష్టమే కాని లాభంలేకపోతుంది.

త్వరలో ఈ రంగమూ, టార్నపోలూ, శత్రుశేషంలేకుండా విముక్తి పొందుతాయి. దానితో అక్కడున్న సోవియట్ సేనలు కూడా ల్వావ్‌రంగంమీదికి విజృంభించగలవు.

రుమేనియాలో

ఈరంగానికి దక్షిణాన బుకోవినా రాష్ట్రంలోని సోవియట్ సేనలు బుకోవినా - రుమేనియా సరిహద్దుపైనున్న సిరత్ నగరాన్ని స్వాధీనపరచుకున్నాయి. ఈ నగరం ప్రుత్ నదికి పడమరగాఉన్న సిరత్‌నదిపైనుంది.

ఇదే సమయాన ఇంకొంచం దక్షిణంగా, జాసి రైల్వేకేంద్రానికి ఉత్తరాన మార్షల్‌కోనీవ్ సేనలు ప్రుత్‌నదిని దాటాయి. జాసినగరాన్ని చుట్టుముట్టాయి. దోరోహాయ్, బొటోసాని, అను రైల్వేజంక్షనులతోబాటు అనేకప్రదేశాలను వశపరచుకొన్నాయి. సుమారు 50 మైళ్ళ రంగంలో సిరత్‌నది తీరాన్ని చేరుకున్నాయి. ఈవిధంగా సిరత్, ప్రుత్‌నదుల మధ్య నిన్న మొన్నట్లో 380 పట్టణాలను, పల్లెలను నాజీచెరనుండి విడిపించాయి. ప్రుత్‌నదిని పోగొట్టుకున్నతరువాత జర్మన్లకుముఖ్యరక్షణ ఈ సిరత్‌నదే. ఇక్కడకూడా జర్మన్లకిప్పుడు ప్రమాదం ముంచుకొస్తూంది. జాసినుంచి, సిరత్‌నది పడమటిగట్టు ననుసరించి, దక్షిణంగా డాన్యూబ్ ప్రాంతాలకు, ఫోలొస్టి నూనెగనులకు ముఖ్యమైన రైలుమార్గాలున్నాయి. వీటిని రెడార్మీ తెగనరుకుతూంది.

ఒడెస్సాకి 3 మైళ్ళలో-

ఇలా ముందుకు సాగిపోతూన్న యుద్ధరంగానికి వెనుకభాగంలో ఇతర సోవియట్ దళాలు నాజీమూకల్ని తుడిచిపెట్టేస్తున్నాయి. ఒడెస్సాకి ఉత్తరాన్నున్న రాజ్డెల్నయా అనే పెద్దరైల్వేకేంద్రం రెడార్మీకి వశమయింది. దీనితో ఒడెస్సాలోని జర్మన్లకు మిగిలిఉన్న కడపటిరైల్వే మార్గం చేయిజారిపోయింది. మరికొద్దిరోజులకు డ్నీస్టర్ ముఖద్వారంపైనున్న మాయాకి అనేనగరం రెడార్మీస్వాధీనమయింది. దీనితో భూమిమీదుగా పోయే మార్గం కూడా జర్మన్లకు లేకుండాపోయింది. అంటే, ఒడెస్సారంగంలోని రెండు లక్షల జర్మన్లకు ఇక సముద్రం తప్ప వేరేమార్గం ఏదీ లేదన్నమాట. ఆపుగు వేస్తే మోకాలి లోతుకు దిగబడే బురదనేలను కూడా లక్ష్యం చేయకుండా సోవియట్‌సేనలు ఒడెస్సాను సమీపిస్తున్నాయి. నగరానికి వాయువ్యంగా 7 మైళ్ళలోకి, పడమరగా 11 మైళ్ళలోకి, ఉత్తరాన 3 మైళ్ళలోకి సోవియట్ సేనలు చేరుకున్నాయి. దక్షిణాన సముద్రంలో సోవియట్ నౌకాదళం సిద్ధంగావుంది. ఇంక ఆరెండులక్షల నాజీకిరాతకులు ఎక్కడికి పోగలరు? ఇలా వీరిచుట్టు ఉక్కువలయం బిగిస్తూ, సోవియట్ సేనలు నగరానికి ఉత్తరాన వాన్నెసెన్స్కు రంగంలో కొన్ని జర్మన్ దళాలను తుడిచిపెట్టేశాయి. 7000 జర్మన్లు చచ్చారు. 3 వేలమంది ఖైదీలయ్యారు.

నాజీలనష్టం

ఈవిధంగా సోవియట్ సేనలు విశాల భూభాగాన్ని నాజీ చెరనుండివిముక్తిచేయడమే కాకుండా లక్షలకొలది నాజీ సేనలను నాశనం చేస్తున్నాయి. ఒక్క జుకావ్ సేనలే మార్చి 4 వ తేదీ మొదలు 31 వ తేదీలోగా 41,940 కిలోమీటర్ల (కిలోమీటర్ అంటే సుమారు 5 ఫర్లాంగులు) ప్రదేశాన్ని స్వాధీనంచేసుకున్నాయి. 1,83,000 మంది నాజీలను చంపాయి. ఈ వారం విజయాల ఫలితంగా మరికొన్ని లక్షలకు చావుతప్పదు.

సోవియట్ సందేశం

"జర్మనీ అండవుంటేనే మీకు మోక్షం— లేకపోతే కమ్యూనిజం మిమ్మల్ని కబళించేస్తుందని" బెదరగొట్టి బాల్కన్ రాజ్యాలనూ, బ్రిటను, అమెరికా దేశాలనూ తమవైపు ఆకర్షించి ఉంచడానికి హిట్లరూ, అతని అలిమానులూ ఇన్నాళ్ళూ కుట్రలుపన్నారు. ఈ మంత్రం వల్లిస్తూనే హంగేరీ, రుమేనియా, బల్గేరియాలను ఆక్రమించుకున్నాడు హిట్లరు. కాని ఈనాడు జరుగుతున్న దేమిటి? నాజీమూకల్ని చావగొట్టి, తరుముతూ బాల్కన్‌స్వాతంత్ర్య యుద్ధం ప్రారంభించింది రెడార్మీ. ఏదేశ ప్రజలు ఆదేశానికి అధినాథులనే సూత్రంతో రెడార్మీ ఈ మహోద్యమానికి పూనుకుంది.

"ఫాసిస్టు దాష్యంనుంచి యూరప్ ప్రజల్ని విముక్తిపరచాలి. తమతమ దేశాలను పునర్నిర్మించుకోడానికి వారికి చేయూతనివ్వాలి. ఈ ప్రజలు తిరిగి సర్వస్వతంత్రులు కావాలి. తమ కిష్టమైన ప్రభుత్వం నచ్చితే ఆ ప్రభుత్వం స్థాపించుకునే హక్కు ఆప్రజలకు ఇవ్వాలి." అని 1943 నవంబరు విప్లవదినోత్సవంనాడు స్టాలిన్ వెల్లడించేసిన ఆశయాల ననుసరించి రెడార్మీ ముందుకు సాగుతూంది. మొలటావ్ తన ప్రకటనలో స్పష్టపరిచిందీవిషయమే. "ఇది అట్లాంటిక్ చార్టరును అక్షరాలా ఆచరణలో పెట్టడమేన"ని సామ్రాజ్యవాద పత్రికాసంస్థలే ఒప్పుకోక తప్పింది కాదు. ఈదెబ్బతో సోవియట్‌ప్రభుత్వం నాజీ ముఠాల మంత్రాల్లోని మాయను బయటపెట్టింది.

అంతేకాదు, ప్రపంచాన్ని తిరిగివిభజించి ఒక్కొక్క భాగంపై ఒక్కొక్క పెద్ద దేశం అధికారం చలాయించాలనే జనరలు స్మట్సులాంటి సామ్రాజ్యవాదుల నోళ్లకిదొక తాళం.

రెడార్మీ కలిగిస్తున్న యీ అవకాశాలను వినియోగించుకోడానికి జక్కుప్రజలు ముందుకొస్తున్నారు. పోలెండు దేశభక్తులు రెడార్మీ పురోగమనానికి అవకాశాలు కలిగిస్తున్నారు. హంగరీనుంచి 5000 మంది సైనిలు ఎంతో ఆయుధబలంతో పోయి టిటో సేనలో చేరారు. ఒక స్లోవీన్ సైనికదళం ఆయుధాలన్నిటితోను టిటోతో చేరిపోయింది. మార్షల్ టిటో నాజీల వక్కలో ఒక ప్రమాదకరమైన బల్లెమయాడు.

ఇతరదేశాల్లో

యూరప్ స్వాతంత్ర్య యుద్ధం యొక్క కొత్తస్థాయి ఒక్క బాల్కన్ ప్రజాఉద్యమాలనే కాదు ఉత్తేజపరచడం. గ్రీసులో అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు, శత్రువును ప్రతిఘటిస్తున్న అన్ని సంస్థల ప్రతినిధులు కలిసిఉన్నప్రజాప్రభుత్వంకోసంజరిగినఆందోళనకుతట్టుకోలేక మంత్రివర్గం రాజీనామా ఇచ్చింది. కాని మొదటినుంచి ప్రజాఉద్యమాన్ని ప్రతిఘటిస్తూ వస్తున్నగ్రీసురాజుఇంకా తన ఆటను సాగించాలను కొంటున్నాడు. అది ముమ్మాటికి సాగదు.

భారత సైనికులకు సోవియట్ బిరుదు పతకాలు

ఉత్తర ఆఫ్రికాలోను, ఇటలీలోను హిట్లరు మూకల్ని ఎదుర్కొని మిత్రమండలికి విజయం చేకూర్చడంలో ఎన్నదగ్గ ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు సుప్రీమ్ సోవియట్ కార్యవర్గం కాప్టన్ రాంసింగ్‌కి కుటుజోవ్ పతకం (మూడవతరగతి); లెఫ్టినెంట్ కర్నల్ విలియమ్సుకి అలెగ్జాండర్ నెవ్‌స్కీ పతకం; సుబేదార్ బిర్భాసింగ్ గురుంగ్‌కి స్వాతంత్ర్య యుద్ధ పతకం (మొదటి తరగతి) బహూకరించారు.

ఫ్రెంచి జాతీయ కమిటీలో కమ్యూనిస్టు ప్రతినిధులనుగూడా చేర్చుకోడానికి నిర్ణయం జరిగినట్లు ఒకవార్త. బ్రిటిష్ అమెరికన్ సామ్రాజ్యవాదులతో కలిసి, ఫ్రెంచి ప్రజా ఉద్యమానికి వ్యతిరేక పంథా తొక్కజూచిన జనరల్ జీరోకి ఈ కమిటీలో ఉండడం దుర్భరమవుతూంది. తనస్థానానికి రాజీనామా పెట్టాడు.

రోముచేరుతేనేగాని ఇటలీ ప్రభుత్వంలో మార్పులను గురించి ఆలోచించడానికి వీలు లేదన్న బ్రిటిష్‌ప్రభుత్వం ఇప్పుడు తన వైఖరి మార్చుకోవలసివచ్చింది. రోముకు వెళ్ళకముందే ఇటలీ ప్రభుత్వాన్ని ప్రజాస్వామిక ప్రభుత్వంగా మార్చడానికి ప్రయత్నిస్తామని బ్రిటిష్‌ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీ విషయంలో సోవియట్ ప్రభుత్వం అవలంబించిన వైఖరే ఈమార్పుకు కారణం.

ఈవిధంగా రెడార్మీ మిలిటరీరంగంలోను, రాజకీయరంగంలోను ఫాసిస్టుమూకల్ని చిన్నాభిన్నంచేస్తూంది. ప్రజాపక్షానికి అమోఘ విజయాలను చేకూరుస్తూంది.

ఆసియారంగం

దీనికి వ్యతిరేకంగా ఉంది. ఇండియా - బర్మారంగంపరిస్థితి. జపాను సేనలు కోహిమా అనే రోడ్డుకూడలిస్థానం సమీపించి, ఆ నగరం వెలుపలి ప్రదేశాల్లో యుద్ధంచేస్తున్నాయి. ఇంఫాల్ నగరానిక్కూడా చేరువలోకి వచ్చాయి. ఈ రెండునగరాల మధ్యనున్న ముఖ్యమైన రోడ్డును తెగగొట్టాయి. కోహిమాకి వాయువ్యాన్నున్న దిమాపూర్ రైలు ప్లేషనుమీదికి జపానుసేనలు పోవచ్చునని వింటున్నాం.

బ్రిటిష్, అమెరికన్ ప్రభుత్వ నాయకులు చరిత్ర నేర్పుతూన్న పాఠాలను వృధాపుచ్చక భారత, బర్మాప్రజల స్వాతంత్ర్యాన్ని ప్రకటించి, ఈ ప్రజల సానుభూతి సహకారాలతో జపాన్ దుండగీడులను ఓడించాలి. బ్రిటన్‌లో ఇందుకొరకు తీవ్రాందోళన జరుగుతూంది. భారతప్రజలు సర్వతోముఖ ఐక్యతను సాధించి, ఈ ఆందోళనకు తోడ్పడాలి.

10—4—44.

బెజవాడలో సోవియట్ మిత్రమండలి స్థాపన

— కె. సత్యనారాయణ

సోవియట్ మిత్రమండలి యూనిట్లు బొంబాయి, బెంగాల్, యు.పి, పంజాబురాష్ట్రాలలో ఏర్పడి, అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఆంధ్రరాష్ట్రంలోమాత్రం ఎందుకు ఏర్పరచగూడదు? బెజవాడ కేంద్రంతో ప్రారంభిద్దామనే ఉద్దేశ్యంతో, నేనూ మరికొందరు యువకలాయర్లు, డాక్టర్లు, సోవియట్ అభిమానులు కలిసి విద్యాధికులను — లాయర్లు, డాక్టర్లు, వర్తకులు, లెక్చెరర్లు, టీచర్లు—కలుసుకుని సంప్రతించినప్పుడు, వారుచూపిన ఉత్సాహం ఇంతా, అంతా కాదు.

సోవియట్ విధానాన్ని గురించి, సోవియట్ ప్రజలు సాధించిన విజయాలను గురించి, వీరరెడ్‌ఆర్మీ నిర్మాణాన్ని గురించి తెలుసుకోవాలనే ఆతృత అందరిలో కన్పించింది. ముఖ్యంగా ఈ యుద్ధంలో సోవియట్ ప్రజలు సాధిస్తున్న విజయాలు వారి ఆసక్తిని ఎక్కువ చేస్తున్నయి. సోవియట్ మిత్రమండలిని ఏర్పరచడాని కంగీకరించారు అందరూ.

నూటికి నూరువంతులు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుని, అసమానఐక్యతతోహిట్లరు సైన్యాలను పారదోలుతున్న సోవియట్ ప్రజలంటే ఏ దేశభక్తునికి అభిమానం ఏర్పడదు? కాని సోవియట్ యూనియన్‌ను గురించి ఎక్కువమందికి అంతగా తెలియదు. ఈ అపరిచయత్వాన్ని నిర్మూలించి, సోవియట్ యూనియన్ కథ నంతా మన ప్రజలందరికీ తెలియచెప్పాలని సోవియట్ మిత్రమండలి యూనిట్లు పనిచేస్తున్నయి.

పట్టణంలోనివిద్యాధికులందరిలిస్టు తయారుచేసి, ఒకరితరువాత మరొకరిని కలుసుకుని, సోవియట్ మిత్రమండలి ఆశయాలనుగురించి చర్చించాం. ఈపని 1 వారం రోజులు జరిగింది. తరువాత ప్రథమ సమావేశాన్ని ఏర్పాటు చేశాం.

ప్రథమ సమావేశం

2-4-44 వ రామమోహన్ లైబ్రరీ హాలులో సాయింత్రం 7 గంటకు ప్రత్యేక ఆహ్వానాల మీద దాదాపు 120 మంది హాజరైనారు. వారిలో అన్నివృత్తులకు చెందినవారు ఉన్నారు. లాయర్లు, డాక్టర్లు, వర్తకులు టీచర్లు, కంపెనీల మానేజర్లు, సోవియట్ అభిమానంగల యువకులు, కొద్దిమంది మహమ్మదీయులు, 20 మందిస్త్రీలు కూడా వచ్చారు. దేశభక్తులైన వీరందరిలో సోవియట్ యూనియన్‌నుగురించి శ్రద్ధగా తెలుసుకోవాలనే ఆతృత కన్పిస్తోంది.

శ్రీ తాడేపల్లి రామచంద్రరావు, అడ్వకేట్ గారు అధ్యక్షత వహించారు.

శ్రీ. పి. వి. రాఘవయ్య, అడ్వకేట్‌గారు (సమావేశ కర్తలలో ఒకరు) సమావేశ ఆశయాలను గురించి మాట్లాడినతరువాత డాక్టరు వుప్పల లక్ష్మణరావుగారు ప్రారంభోపన్యాసం ఇస్తూ, సోవియట్ యూనియన్ గత 25 సంవత్సరాల్లో సాధించినవిజయాలను తెలియజేశారు.

లక్ష్మణరావుగారు కుటుంబంతో సహా 1937 లో సోవియట్‌రష్యాను దర్శించారు. అందువల్ల స్వానుభవంతో, సోవియట్ విధానాన్ని గురించి, వివిధజాతుల ఐక్యతను గురించి, క్లుప్తంగా చెబుతూ సోవియట్ మిత్రమండలియొక్క అవసరాన్ని గురించి మాట్లాడారు.

తరువాత అబ్దుల్ రహీమ్‌గారు, కాట్రగడ్డ నారాయణరావు యం. ఎల్. ఎ. (కాంగ్రెసు) గారు, సోవియట్ మిత్రమండలి ఆశయాలను బలపరుస్తూ మాట్లాడారు.

ఈ సంఘ ఆశయాలను గురించి, ఇతర రాష్ట్రాలలో సోవియట్ మిత్రమండలి ఏమి పనిచేస్తున్నదీ దాన్నిగురించి, నేను చెప్పాను.

కమిటీ

తరువాత కార్యనిర్వాహకవర్గ ఎన్నికలు జరిగినవి. డాక్టరు ఉప్పల లక్ష్మణరావుగారు (అధ్యక్షులు), తాడేపల్లి రామచంద్రరావుగారు (ఉపాధ్యక్షులు), పి. వి. రాఘవయ్య, అడ్వకేటు, రహీమ్, గార్లు (కార్యదర్శులు). కమిటీ సభ్యులుగా డాక్టర్ అచ్చమాంబ, షోలింగర్ సతి, ఎ. రాధాకృష్ణమూర్తి (కాలేజి లెక్చరర్), పిడికిడి నారాయణమూర్తి, కర్లపాలెం వరసింహారావుగారలు ఎన్నుకోబడ్డారు.

ఆశయాలు

సోవియట్ మిత్రమండలి ఆశయాలు రెండు: (1) సోవియట్ ప్రజలయొక్క విజయాలను, నూతన విజ్ఞానాన్ని గురించి తెలుసుకొని, మన ప్రజలలో ప్రచారంగావిస్తూ సోవియట్ ప్రజలకు—మనకు మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించుట.

(2) ప్రపంచ ఫాసిస్టు భూతాన్ని నాశనం గావిస్తున్న వీరసోవియట్ ప్రజల పక్షాన ఉండి, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని బలపరుచుట.

ఈ ఆశయాలతో సోవియటు మిత్రమండలి పనిచేయుటకై అనేక వైజ్ఞానిక పద్ధతులను అనుసరిస్తూంది. లైబ్రరీలు, పత్రికలు, ఉపన్యాసాలు, చర్చలు, రీడింగు గ్రూప్పు చిత్రాలు, కార్టూనులు, గోడపత్రికలు, పాటలు, రచనలు, డాన్సులు, నాటకాలు, ఫిల్ములు, ఎగ్జిబిషన్లు మొదలైన కార్యక్రమంతో సోవియట్ మిత్రమండలి పనిచేస్తుంది.

చివరిమాట

బెజవాడలో సోవియట్ మిత్రమండలి ప్రారంభమయింది. ఇక ఆంధ్రలో అన్ని పట్టణాల్లోకూడా సోవియట్ మిత్రమండలి యూనిట్లు వెంటవెంటనే ఏర్పడాల్సి ఉంది. దేశభక్తులందరికీ, ఏ రాజకీయ పక్షానికిచెందినా సరే, సోవియట్ మిత్రమండలిలో స్థానం ఉంది. దేశభక్తులందరిని సోవియట్ మిత్రమండలిలో చేరమని ఆహ్వానిస్తున్నాను.

ఒకవైపున ఫాసిస్టుల ప్రపంచాధిపత్య ప్లానులనన్నిటినీ భగ్నంగావిస్తూ, మరొకవైపు సామ్రాజ్యవాదుల అభివృద్ధివిరోధక పోకడలను అరికట్టుచున్న సోవియట్‌యూనియన్‌ను గురించి సమగ్రంగా తెలుసుకుని, తగిన గుణపాఠాలను నేర్చుకుని, మన ప్రజలనుగూడా ఐక్యంచేయుటయే ప్రతిదేశభక్తుని కర్తవ్యం. మనది ఫాసిస్టు వ్యతిరేక సాంప్రదాయం. ఫాసిస్టు వ్యతిరేకులుగా వీరోచితంగా పోరుతున్న సోవియట్ ప్రజలపక్షాన మిత్రులుగా ఉండి ఐక్యమవుదాం.

★

వివిధ వార్తలు

సీతారాముల పెండ్లిదినం శ్రీరామనవమి. దేశమంతటా పండగదినమది. మనపండగలు నేటివరకు కేవలం వేడుకలతోనిండి గడచిపోతున్నాయి. సమాజాభివృద్ధికి పాటుపడ సంకల్పించిన యువకులు ఈ పండగదినాలకు ఒకకొత్త శోభనిస్తున్నారు. పండగ వినోదాలకువచ్చే ప్రజలు సమాజాన్నెదుర్కొంటున్న సమస్యలను గురించి ఆలోచించేలా చేస్తున్నారు. దేశరక్షణ దీక్షను వారిలో ఉప్పొంగిస్తున్నారు. గంపలగూడెం (తిరువూరు తాలూకా) తిరునాలకువచ్చిన ప్రజలకు ఏలాంటి ఇబ్బందిలేకుండా ప్రజారక్షణదళ సభ్యులు పాటుపడ్డారు. బాలసంఘ సభ్యులు కూడా ఈ కృషిలో తోడ్పడ్డారు. బాలసంఘ సభ్యులంతా కలిసి బొడ్డీలతోను, కర్రలతోను "బాలసంఘసభ్యులం భరతమాత పుత్రులం" అంటూ మార్చిచేశారు. ఇంత పసితనంలో, ప్రజాసేవలో చూపే ఇంత దీక్షను చూచి అక్కడి స్త్రీలు, పురుషులు ఎంతోగర్వపడ్డారు. ఆనాడురాత్రి బుర్రకథ, వీధిభాగవతం మొదలయినవాటిద్వారా 600 మంది ప్రజల్లో దేశభక్తి ప్రబోధం జరిగింది.

అవలివారిపాలెం (తెనాలి తాలూకా)లో "కష్టజీవి" బుర్రకథ చెప్పబడింది. రైతు సమస్యలను, వాటినెదుర్కోవలసిన పంధాను రెండు వేలమంది స్త్రీలు, పురుషులు తెలుసుకున్నారు. గుంటూరు తాలూకా, నూతక్కి గ్రామంలో ఈ విధంగానే పండక్కివచ్చిన ప్రజల్లో "అన్నాచెల్లెలుసంవాదం", "బైరాగి" మొదలయిన రూపాల్లో ఆహార సమస్యను గురించి, దేశాన్నెదుర్కొంటున్న ప్రమాదాన్ని గురించి ప్రచారం జరిగింది.

★

కయ్యూరు డే

కయ్యూరు కామ్రేడ్స్ ఉరికంబాలనెక్కి ఏడాది పూర్తి అయింది. గత మాసం 29 వ తేదీని కయ్యూరు కామ్రేడ్స్ స్మారకదినం జరిగింది. రైతుసేవలో ప్రాణాల నర్పించిన ఈ 4 గురుయోధుల ఆదర్శాన్ని మరోమారు మననంచేసుకున్నారు. ఉరికంబం పీఠలో నిల్చొని కూడా "బ్రతికుంటే బలుసాకు తినవచ్చుననే వాళ్లంకాదు మేము. ప్రియ మాతృదేశాన్ని ఫాసిస్టుబారినుండి కాపాడుతూ ప్రాణాలనర్పించి, జన్మసార్థకం చేసుకోవాలని ఉవ్విళ్లూరు తున్నాం" అని ఎలుగెత్తి చాటిన ఈ దేశభక్తుల ఆదర్శాలను మరోమారు తమ భావాల్లో హత్తించు కున్నారు తోటి దేశభక్తులు.

దేశభక్తితోకూడుకున్న బాధ్యతలు రైల్వే కార్మికులపై ఎన్నో ఉన్నాయి. ద్రోణాచలంలో యం. యస్. యం., యస్. యస్. ఆర్. రైల్వేలకార్మికులు కయ్యూరుడే వాడు జయజయ ధ్వానాలతో ఊరేగింపు జరిపారు. రైల్వేకాలనీలో బాలసంఘసభ్యులు దేశభక్తి నుద్దేపింపజేసే గీతాలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు "అరుణ పతాకకు జై" అని బాలసంఘం పాడుతూండగా ఎర్రజెండాను ఎగురవేశారు. కామ్రేడ్ యవహన్ సభకు అధ్యక్షత వహించారు. కామ్రేడ్ మజీద్ ఉపన్యసించారు. కయ్యూరుకామ్రేడ్స్ త్యాగ దీక్షను సంస్మరిస్తూ ఉపన్యాసాలు జరిగాయి.

గంపలగూడెం (తిరువూరు తాలూకా) లో ఆనాటి రాత్రి నాలుగు మూలల్లోను ఎత్తయిన ప్రదేశాలనుంచి లౌడ్‌స్పీకర్లద్వారా కయ్యూరు కామ్రేడ్సు జీవితాన్ని, భారత ప్రజలకు వారు చూపిన మహోజ్వల ఆదర్శాన్ని ప్రచారం చేశారు.

అయినపూరు (గన్నవరం తాలూకా)లో ఊరేగింపు, బహిరంగ సభ జరిగాయి. శ్రీ కొల్లి వెంకట్రామరెడ్డిగారు సభకు అధ్యక్షత వహించారు.

జోహారులు

ఆమర్నేని సత్యనారాయణ అనుయువకుడు (నర్సాయపాలెం) 2 సంవత్సరముల క్రిందట నుండి కమ్యూనిష్టు పార్టీ పాలసీలో విశ్వాసం కలిగి, పార్టీ యిచ్చిన కార్యక్రమాన్ని తప్పక అనుసరించుచుండేవాడు. వైజ్ఞానిక దళంలోచేరి బుర్రకథ, పింతవేషాల ద్వారా ప్రజల్లో అద్భుత చైతన్యాన్ని కల్గించాడు. గుంటూరు జిల్లాయువజన కాన్ఫరెన్సు వైజ్ఞానిక పోటీల్లో ప్రత్యేక బహుమతిని పొందాడు. ఈ కామ్రేడ్ రెండు మాసములనుండి క్షయవ్యాధికి గురియై, మార్చి 29 న మనలను విడిచిపోయినాడు. మార్చి 30 వ తేదీని కమ్యూనిస్టుపార్టీ యాజమాన్యాన సభజరిగింది. చనిపోయిన కామ్రేడ్‌కి జోహారు లర్పించారు.

తమ ఏకైక పుత్రుని గోల్పోయిన యీ కామ్రేడ్ తల్లిదండ్రులకు మా సానుభూతి. కామ్రేడ్ అమర్నేని సత్యనారాయణకు జోహారులు.

రైతు యిబ్బందులను తొలగించి అధికాహారోత్పత్తికి తోడ్పడాలి

కృష్ణాజిల్లారైతుసంఘంయొక్క వర్కింగు కమిటీ సమావేశం బెజవాడలో మార్చి 29, 30 తేదీల్లో జరిగింది. యీ క్రింది తీర్మానాలు ఆమోదించబడ్డాయి :

1. వ్యవసాయ పరికరాల కవసరమైన యినుమును చౌకధరలకు సప్లయిచేస్తామంటూ ప్రభుత్వం చాలకాలంక్రితం ప్రకటించింది. కాని జిల్లాలోని రైతుల అవసరాలకు సరిపడ్డ యినుము ఇంతవరకూ సప్లయిచేయబడనే లేదు. కాస్తో, కూస్తో వస్తున్నా రైతుల కందకుండా మాయమైపోతోంది. ప్రభుత్వం వారు ఎవరికి సప్లయిచేస్తున్నారో, ఎప్పుడు, ఎక్కడ, ఏ ధరల కమ్ముతారో రైతులకు తెలియదు. అంచేత వచ్చిన సరుకుకూడా దొంగమార్కెటులోకి పోతోంది. కాబట్టి జిల్లాయొక్క అవసరాలకు సరిపడా బండి పట్టాలకూ, గడ్డపలుగులకూ, పారలు వగయిరాలకూ కావాల్సిన యినుమును వెంటనే సప్లయిచేయాలనీ; ఎవరికి, ఎంత యినుము అమ్మకానికి యిచ్చిందీ, ఏ ధర కమ్మేదీ వివరాలతో అందరికీ తెలిసేటట్లు పత్రికల్లో బహిరంగంగా ప్రకటించాలనీ; ప్రతి కో-ఆపరేటివ్ స్టోర్సుకూ ఇనుము సప్లయిచేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయబడింది.

2. ఈజిల్లాలో చాలకాలంనుంచి రైతులు వులవలకోసం అనేక యిబ్బందులు పడుతున్నారు. ఈ ఉలవల విషయంలో అనేకసార్లు, అనేకమంది ప్రభుత్వానికి తెలియపర్చారుకూడ. కాని యింతవరకూ ప్రభుత్వం తగుచర్య తీసికోలేదు. రైతులకు వులవలు దొరకటం మహాకష్టంగాఉంది. ఒకవేళ దొరికినా విపరీతమైన ధరలున్నాయి. కాబట్టి ఉలవల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్య తీసికోవాలి. ఉలవల ధరలు కంట్రోలు చేయాలి. జిల్లాకు కావలసిన ఉలవలను అదనంగా ఉన్న ఇతర జిల్లాలనుంచి తెప్పించాలి. రైతులకందరికీ సప్లయిఅయ్యేటట్టు లైసెన్సుపొందిన వర్తకులద్వారానూ, కో-ఆపరేటివ్ స్టోర్సులద్వారానూ అమ్మించే ఏర్పాట్లుచేయాలని తీర్మానం చేయబడింది.

3. సకాలంలో నాట్లుపడక, పంటలు పాడైపోతాయేమోననే భయంతో, రైతులు ఊడ్పుల సమయంలో చాలచోట్ల గండ్లుకొట్టి భూముల్ని సాగుచేసికొన్నారు. అలాంటి సాగులను అక్రమసాగులుగా భావించి చాలచోట్ల రెట్టిశిస్తులు విధించారు. జమాబంది సమయంలో రైతులు తమకున్న యిబ్బందులు చెప్పుకొన్నా అధికారులు చెవిని పట్టించుకోలేదు. గత రెండుమూడు సంవత్సరాలనుంచీ యిలాంటి రెట్టిశిస్తులను జిల్లాకలెక్టరుగారు, అధికాహారోత్పత్తికై రైతులన్ప్రోత్సహించు ఉద్దేశంతో రద్దుచేస్తూ వచ్చారు. అదేవిధంగా యీసంవత్సరంకూడ జిల్లాలోగండిసాగులపై విధించబడ్డ రెట్టిశిస్తులను రద్దు చేయించవలసినదిగా జిల్లాకలెక్టరుగారిని కోరుతూ మరో తీర్మానం చేయబడింది.

4. కృష్ణాజిల్లాలో చెరువుల క్రిందసాగవుతున్నభూమి చాలాఉంది. చెరువులకు సరైన మరమ్మతులు లేక పోవటంచేత అనేక గ్రామాల్లో వందలకొద్దీ యకరాలు సాగుకాకుండా నిల్చిపోవటమూ, సాగవుతున్న భూములుకూడ సకాలంలో నాట్లుపడనందున సరైన పంటలు పండకపోవటమూ సంభవిస్తోంది. ఈ విషయాన్ని రైతులు జమీందార్లకు అనేకసార్లు తెలియచెప్పుకొన్నారు. కాని మరమ్మతులు జరగటమేలేదు. కాబట్టి జిల్లాకలెక్టరుగారు యీ విషయంలో వెంటనే జోక్యం కల్పించుకొని చెరువులనుమరమ్మతు చేయించాలి. వెంటనే పనిప్రారంభమయ్యేటట్లు చూడాలి. అదనుతప్పితే చెరువులను మరమ్మతుచేయించటానికి వీలుపడదు. చాల గ్రామాల్లో పంటలను బాగాపండించవలెననే దేశభక్తితో రైతులు చెరువులను మరమ్మతుచేసి కోటానికి ముందుకువస్తున్నారు. అలాంటి చోట్ల రైతులకు మరమ్మతుచేసుకొనేదానికి అనుమతి యివ్వవలసిందనీ, మరమ్మతుకైన ఖర్చులను శిస్తుల్లో ముదరాయివ్వించుటకు కూడ వెంటనే అంగీకరించవలెననీ జిల్లాకలెక్టరుగారిని కోరుతూ తీర్మానం చేయబడింది.

★

కోవూరు తాలూకా రైతుసంఘం

పైసంఘ కార్యనిర్వాహకవర్గం 1-4-44 న తేదీన శ్రీ జె. కోటయ్యగారి అధ్యక్షతక్రింద సమావేశమై, వ్యవసాయ పనిముట్లు రైతులందరికీ సక్రమంగా అందేటట్లు జిల్లా వ్యవసాయశాఖవారు గ్రామ రైతుసంఘం ద్వారా అమ్మించవలసిందని కోరుతూ తీర్మానించారు. రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించుటకై వివిధ ప్రాంతాల్లో జరుగుతూన్న కాంగ్రెసు సమావేశాలపట్ల సంతోషం వెలిబుచ్చుతూ మరొక తీర్మానం గావించారు.

★

జిల్లాకలెక్టరు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు

గత సంవత్సరం ఆత్మకూరు తాలూకాలో విపరీతమైన వర్షాలవల్ల, ప్రవాహాలవల్ల, ఇంచుమించు 30 గ్రామాలలో సజ్జపైరు పూర్తిగా చెడిపోయిన విషయం "ప్రజాశక్తి" పాఠకులకు తెలిసినదే. అనాటినుండి గ్రామరైతుసంఘాలు, తాలూకా రైతుసంఘం, జిల్లా రైతుసంఘం, రెమిషన్ కొరకు ఆందోళన చేస్తూ వచ్చాయి. తాలూకా, జిల్లా సంఘాల తరపున మూడుసార్లు జిల్లాకలెక్టరు వద్దకు రాయబారంవెళ్లారు. కలెక్టరు, నష్టపడ్డ గ్రామాలకు తప్పకుండా రిమిషన్ ఇస్తానని వాగ్దానం చేశాడు.

కాని, యీ వాగ్దానం సఫలంకాలేదు. ఆత్మకూరు తహసిల్దారు, రెమిషన్ యివ్వబడదనీ, రైతులు అప్పీలు చేసుకోవలసిందనీ, తెలియజేశాడు.

ఈ విషయమై రైతులు మహజర్లద్వారా తిరిగి జిల్లా కలెక్టరుకు మొరపెట్టుకున్నారు. రైతుల కోర్కెను చెల్లించి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవలసిందని కలెక్టరును కోరుతున్నాం.

సంఘ విచ్ఛిన్నకులకు ప్రజలే బుద్ధి చెప్పుతూన్నారు

మార్చి 30 వ తేదీ రాత్రి దివితాలూకా కోసూరివారి పాలెంలో రాజకీయ బుర్రకథ ఏర్పాటు చేయబడినది. షుమారు 1500 మంది ప్రజలు 6 గ్రామాలనుండి వచ్చారు. కథ చెప్పేముందు రాజకీయ పరిస్థితులపై వుపన్యసిస్తూండగా, ఏలేశ్వరపు కృష్ణమూర్తి వగైరా పోటీ రైతుసంఘాల వ్యక్తులు, తాముకూడా ఉపన్యసించుటకు సైము యిమ్మని సభామర్యాద నతిక్రమించుచు కేకలు వేశారు. దానికి ప్రజలలో నలుమూలలనుండి 25 మందిలేచి, "మీరేదైనా చెప్పితే కథఅయినాక మాట్లాడండి" అన్నారు. ఉపన్యాసము సాగుతూండగానే పోటీ రైతుసంఘాల బండారము ప్రజల ముందు చెప్పగా, వుక్కురోషము పట్టలేక, గెద్దలువేశారు. ఈ సమయంలో ప్రజలు వుపన్యాసకుని చుట్టూచేరి గెద్దలు పడకుండాకాపాడి సభను పూర్తిచేయమని ప్రోత్సహించారు. తరువాత దాటునుండి ఒక చెప్పు విసరారు. ఆ చెప్పు ప్రేక్షకులలో ఒకరి మీదపడింది. ఆయనలేచి "ఉపన్యాసముకానివ్వండి. మనకుశాంతముకావాలి", అని సంతోషముగా పలికాడు. సంఘద్రోహుల చర్య ప్రజలందరకు అర్థమైనది. "రైతుసంఘాలకు జై", "పోటీసంఘాలలో ఎవరూ చేరవద్దు" అనే నినాదాలతో మారుమోగింది. కథను ప్రారంభించారు. సంఘద్రోహులు చతికిలబడ్డారు. బెంగాలు కరువుపాట కథలో పాడుతూండగా రు. 17-15-3 వసూలైనది. కథ అయినాక మీటింగుపెట్టి మాట్లాడాలని పోటీసంఘాలవారు విలబడితే, "స్వతంత్ర భారత్‌కిజై" అంటూ ప్రజలంతా ఒక్కరు కూడ వుండకుండా వెళ్లిపోయారు. వసూలైన మొత్తముడబ్బు బెంగాలు రిలీఫ్‌కమిటీకి పంపబడింది.

★

కృష్ణాజిల్లాలో రైతుసంఘ ఎన్నికలు

కృష్ణాజిల్లా రైతుసంఘ ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ రాజగోపాలరావుగారు యీ క్రింది ప్రకటన జేస్తున్నారు :

"1944 సంవత్సరానికి కృష్ణాజిల్లాలో తాలూకా, గ్రామ రైతుసంఘాల ఎన్నికలు జరగాల్సిఉంది. గ్రామరైతుసంఘాల ఎన్నికలూ, తాలూకా రైతుసంఘ జనరల్‌బాడీ సభ్యుల ఎన్నికలూ, ఏప్రిల్ 20 వ తేదీలోగా జరుగుతాయి. తాలూకా రైతుసంఘాల వర్కింగుకమిటీ ఎన్నికలు ఏప్రిల్ 20 - 25 తేదీలమధ్య జరుగుతాయి. ఏ తాలూకా ఎన్నికలు ఏతేదీనజరుగునదీ తర్వాత తెలియజేయబడుతుంది.

గ్రామసంఘాలకు అధ్యక్ష, కార్యదర్శులనూ, కార్యవర్గ సభ్యులుగా ముగ్గుర్ని ఎన్నుకోవాలి. తాలూకా జనరల్‌బాడీకి ప్రతిగ్రామ సంఘమూ ఒకరిని ఎన్నుకోవాలి. జిల్లా రైతుసంఘ జనరల్‌బాడీ సభ్యులందరూ తాలూకా రైతుసంఘ జనరల్‌బాడీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.

తాలూకా రైతుసంఘ ప్రధాన కార్యదర్శులు ఆయా తాలూకాలలో ఎన్నికోద్యోగులుగా నియమించబడ్డారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలన్నీ తాలూకా రైతుసంఘ కార్యాలయాల్లో తెలుసుకోవచ్చును.

★

కృష్ణాజిల్లా కో-ఆపరేటివ్‌స్టోర్సు ప్రతినిధుల సమావేశం

యుద్ధఫలితంగా దేశంలో ఏర్పడిన ఆహార సంక్షోభం, ప్రజల నిత్యజీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం, కంట్రోలు సరుకులన్నీ దొంగమార్కెట్టులోకి పోవటం, ఎక్కువగా జరుగుతోంది. వీటినన్నిటినీ అరికట్టి, జీవితావసరవస్తువులన్నిటినీ సరసమైన ధరలకు ప్రజల కందజేయుటకు మన జిల్లాలో షుమారు 80 కో-ఆపరేటివ్‌స్టోర్సు ఏర్పడినాయి. ఏర్పడినప్పటినుండి పైనుదహరించిన కార్యక్రమాన్ని జయప్రదంగా సాగించలేకపోయినాయి. చాలా స్టోర్సు నష్టంమీద పనిచేస్తున్నాయి.

వీటినన్నిటినీ అరికట్టి, కంట్రోలు వస్తువులన్నిటినీ కోఆపరేటివ్‌స్టోర్సుకు ప్రభుత్వం అందచేసేటట్లు చేయాలన్నా, సెంట్రల్ స్టోర్సుద్వారా సరకులన్నిటినీ స్థానికస్టోర్సుకు చౌకధరలకు అందజేసేటట్లు చేయాలన్నా, జిల్లాలోని స్థానికస్టోర్సు ప్రతినిధులందరు సమావేశమై ఒక సమిష్టి కార్యక్రమాన్ని ఏర్పరచుకొని తగిన ఆందోళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ అవసరాన్ని గుర్తించి కృష్ణాజిల్లా ప్రజాఆహారకమిటీ తరపున 16-4-44 వ తేదీ మధ్యాహ్నం 4 గం॥ లకు బెజవాడలో 'విజయవాడ కో-ఆపరేటివ్ సెంట్రల్‌బ్యాంకు' ఆవరణలో సమావేశాన్ని జరుపుటకు నిశ్చయించాము. కావ ప్రతిప్రాథమికస్టోర్సు నుండి ప్రతినిధులు హాజరై చర్చలలోపాల్గొని సమావేశాన్ని జయప్రదం గావించాలని ప్రార్థిస్తున్నాము.

ఇట్లు

మహబూబ్ అలీబేగ్, బి. ఏ. బి. యల్. (అధ్యక్షులు). పి. రాజగోపాలాచారి బి. ఏ., బి. యల్., (ఉపాధ్యక్షులు) రామినేని పిచ్చయ్య. (ప్రధానకార్యదర్శి).

★

గుంటూరుజిల్లా వ్యవసాయ కూలీసంఘం

పైసంఘ కార్యనిర్వాహకవర్గం 2-4-44 న తేదీని కాటోతు రామస్వామిగారి అధ్యక్షతక్రింద తెనాలిలో సమావేశమై, యీ క్రింది తీర్మానాలను ఆమోదించింది :

1. ప్రభుత్వం ఏర్పర్చిన జిల్లా ఆహార సలహాసంఘంలో 15 వేల సభ్యత్వం గల జిల్లా రైతుసంఘానికి ప్రాతినిధ్యం ఈయాలి.

2. గతసంవత్సరం అధికాహారోత్పత్తికివ్యవసాయ కూలీలు 1500 (తరువాయి 11 వ పేజీ)

కార్మికుల సౌకర్యాలను దుర్వినియోగంచేసే అధికారి

గుత్తి రైల్వే కార్మికుల సౌకర్యంకోసం ఏర్పడ్డ స్టోర్సును ఆస్టోర్సు మేనేజరు దుర్వినియోగంచేస్తూ వచ్చాడు. వేళకు స్టోర్సుతురాకపోవడం, తప్పుకొలతలు కొలవడం, కార్మికులుకాని తన అభిమానులకు కావలసినవన్నీ సప్లయి చేయడం సాగిస్తూవచ్చాడు. ఇది తెలిసి గుంతకల్ రైల్వే కార్మికసంఘ కార్యదర్శి కామ్రేడ్ గోవిందులు, యం. యస్. యం. రైల్వే కార్మికసంఘ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ యం. డి. అబ్దుల్లా విచారణకు వచ్చారు. గుత్తి రైల్వే ఇంజనీరుని (రైల్వే ఆహారకమిటీ అధ్యక్షుడు) వచ్చి తనిఖీ చేయమంటే ఆయన రానన్నాడు. చివరకు స్టేషన్ మాస్టరుని వెంటబెట్టుకొని వెళ్లిస్టోర్సు మేనేజరు మోసం అంతా తెలుసుకున్నారు. వెంటనే కార్మికులసభపెట్టి దీనినంతటినీ బట్టబయలు చేశారు. ఈమోసాన్ని అరికట్టి, స్టోర్సునుకాపాడాలని రైల్వే జనరల్ మేనేజరుని కోరుతూ తీర్మానించారు. రైల్వే ఇంజనీరుయొక్క ప్రవర్తనను ఖండించారు.

లోకోఫోర్మన్ దౌర్జన్యం

రాజమండ్రి లోకోఫోర్మన్ దౌర్జన్యం రోజురోజుకీ పెరుగుతూంది. వాచ్‌మన్ దేవదానం, తనప్రమోషన్ విషయంలో జరిగిన అన్యాయాన్ని తొలగించవలసిందను అప్పీలు కాపీని నేరుగా డి. టి. యస్. పి. కి పంపమని రైల్వేకార్మిక సంఘసహాయకార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు సలహా ఇచ్చాడు. ఈ సలహా ఇచ్చినందుకు సంజాయిషీ చెప్పవలసిందని లోకోఫోర్మన్ అడిగాడు. గుమస్తాగా కాకుండా, యూనియన్ బాధ్యునిగా ఆసలహాఇచ్చానని శ్రీనివాసరావు సంజాయిషీ చెప్పాడు. ఈ లోకోఫోర్మన్‌కి నిరంకుశంగా ప్రవర్తించడం పరిపాటి అయింది. కార్మికులంతా 4 స్పెషల్ మీటింగులుపెట్టి లోకోఫోర్మన్ సంజాయిషీ అడగడాన్ని ఖండించారు. శ్రీనివాసరావు చర్యను సమర్థించారు. సి. ఓ. పి. యస్. గారు రాజమండ్రి వచ్చినప్పుడు ఇతనిని గురించి ఫిర్యాదుచేశారు. దీనివిషయమై విచారణచేస్తానని ఆయన అనక తప్పిందికాదు.

కలరా నరికట్టి మైకా ఉత్పత్తిని కాపాడాలి

గూడూరు డివిజన్ మైకా కార్మిక సంఘ ఆర్గనైజర్ కామ్రేడ్ భరద్వాజ్ ఇలారాస్తున్నారు :

యుద్ధపరిశ్రమల్లో మైకాయొక్క అవసరమెంతోవున్నది. భారతదేశంలో వుత్పత్తియగు మైకాలో 75% గూడూరుడివిజన్ (నెల్లూరుజిల్లా)లోనే దొరుకుతూంది. కాని యిప్పుడు మైకా వుత్పత్తికుంటుబడే సూచనలున్నాయి.

3 నెలల క్రిందట 5000 కూలీలుగల గిద్దలూరు కేంద్రంలో కలరా వీరవిహారంచేసింది. కొన్ని కుటుంబాలు నశించాయి. షుమారు 100 మంది గని కార్మికులే మృత్యువాతబడ్డారు. కూలీలలో ఆందోళన బయలుదేరింది. కొన్నిగనులు ఆగిపోయినవి. తిరిగి అదే కేంద్రంలో కలరా తలెత్తి ఇతరచోట్లకు వ్యాపించే అవకాశాలున్నాయి. సైదాపురం కేంద్రంలోకూడ కలరా ఇప్పుడిప్పుడే ప్రవేశించింది. ఒక గ్రామ ప్రజలను మరొక గ్రామంలోనికి పోనిచ్చుటలేదు. అందువలన గనులకు పోవు కూలీలు గనికి పోలేకపోతున్నారు. ప్రతివారం కొన్నివేలమంది కూలీలు సైదాపురంలో ఆహార పదార్థాలు కొంటారు. కానిఅచట కలరావున్నందున, సమీప గ్రామస్థులు ఆటంకపెట్టుటవలన, ఆహారపదార్థాలు దొరకక కష్టపడుతున్నారు.

గనుల ప్రాంతాల్లో వైద్యశాలలు లేవు. అందువలన సమయానికి తగు వైద్యసహాయం పొందలేకపోతున్నారు. ఆరోగ్యశాఖవారు కూడ తగు శ్రద్ధ చూపించుటలేదు. వెంటనే ఆరోగ్యశాఖవారు, యజమానులు చొరవతీసుకొని కలరా నివారణకు కృషిచేయాలి. తన్మూలంగా మైకా వుత్పత్తికి సాయపడాలి. 50 మందికంటె ఎక్కువగా పనిచేయు గనులలో యజమానులే కూలీలకు ఆహారపదార్థాలను సరఫరా చేయాలి.

సవరణలు

(1) 5-4-44 తేదీ ప్రజాశక్తి సంపాదకీయంలో 3 వ పేరాచివరి వాక్యంలో అచ్చుతప్పు దొర్లింది. "బ్రిటిషు సామ్రాజ్యాన్ని" అనేమాటకు బదులు "తమ (జపాను) సామ్రాజ్యాన్ని" అని వుండవలసింది.

(2) 22-3-44 తేదీ ప్రజాశక్తి 2 వ పేజీ మొదటికాలం 3వ పేరాలో అచ్చుతప్పువుంది పంజాబు రైతులు బెంగాలు సహాయార్థం పంపినది రు. 1250-0-0 కాదు. 125000/- పంపబడ్డాయి.

పాఠకులు పైసవరణలు గమనించప్రార్థన.

★ ఇనామ్సుఆక్టుకు ప్రాణంపోయాలి

ది 9-4-1944 సాయంత్రం అగ్రహారం రైతుల సభ బెజవాడలో కమ్మహాస్టలులో అరికపూడి రామనాథంచౌదరిబి.యె.బి.యల్. గారి అధ్యక్షతను జరిగింది. సభకు గుంటూరు, కృష్ణ, ప. గోదావరిజిల్లా గ్రామాలనుండి ప్రతినిధులు వచ్చారు. మైనరు ఈనాములుగాని, పోరంబోకలుగాని ఈనాం గ్రాంటుకు పూర్వమే వున్నట్టి అగ్రహారం, ఈనాం గ్రామాలకు 1936 ఎస్టేట్సు లాండుఆక్టు సవరణచట్టం (ఈనామ్సుఆక్టు) వర్తించదని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈనాంరైతుల జిరాయితీ హక్కులకు భంగం కల్గజేస్తున్నందున ఏర్పడిన పరిస్థితులను చర్చించుటకై ఈ సభ ఏర్పాటు జేయబడింది. హైకోర్టు తీర్పులవల్ల హక్కులను పోగొట్టుకొన్న ఈనాం రైతులకు తిరిగి జిరాయితీ హక్కును కల్గజేయుటకై మద్రాసు ప్రభుత్వం వెంటనే సవరణ చట్టాన్ని చేయవలెనని కోరుతూ తీర్మానించబడినది. ఈ సమస్యపై ఆందోళన గావించుటకూ, ప్రభుత్వంవద్దకు రాయబారం వెళ్ళుటకూ ఈక్రిందివారితోకూడిన కమిటీ నియమించబడినది.

1. బొల్లిని నారాయణస్వామినాయుడుగారు, ఎం. ఎల్. సి.
2. కె. వి. నారాయణరావుగారు, ఎం ఎల్. ఏ.
3. వేముల కూర్మయ్యగారు, ఎం. ఎల్. ఏ.
4. నండూరి ప్రసాదరావుగారు
5 అరెకపూడి రామనాథంగారు, బి. ఏ; బి. యల్.
6. పాములపాటి వెంకటకృష్ణయ్యగారు
7. కల్లూరి చంద్రమౌళిగారు, ఎం. ఎల్. ఏ.
8. దావులూరి మునికన్నయ్యగారు
9. నెల్లూరి వెంకట్రామానాయుడుగారు
10. చలసాని రామచంద్రయ్యగారు (కన్వీనరు)
11. అడుసుమిల్లి బాపినీడుగారు (కోశాధికారి)

(10 వ పేజీ తరువాయి) యకరాల బంజరు భూమిని సాగుచేశారు. ఈయేడుకూడా చేయుటకు సంసిద్ధులుగాఉన్నారు. కాని, ప్రభుత్వం సకాలంలో ఎరువుల నిమిత్తం అప్పులు ఇవ్వాలి. వెంటనే అప్పుల ఫారాలు సప్లయి అయేటట్లు చూడవలసిందని వ్యవసాయశాఖ డైరెక్టరును కోరడమైనది.

3. వ్యవసాయ తరుణం సమీపిస్తున్నది కాబట్టి, ప్రభుత్వం త్వరలో కంట్రోలు ధరలకు వ్యవసాయ పనిముట్లను అందజేయవలసిందని కోరుతూ మరొక తీర్మానం ఆమోదించబడింది.

4. గత సంవత్సరం బంజరు సాగుజేసినందుకు వ్యవసాయకూలీలపై విధించబడిన పెనాల్టీలను రద్దుచేయవలసిందని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించబడింది.

అకాల మరణం

●

కామ్రేడ్ పుప్పల బసవపున్నమ్మ 1940 సం॥నుండి, పార్టీ రహస్యపుదినాలలో సారస్వతం జాగ్రత్తచేయటంతోను, చదవటంతోను పార్టీతో సంబంధం ఏర్పడింది. చదివిన దానిని పఠనకేంద్రాలద్వారా స్త్రీలలో ప్రచారం చేస్తుండేది. స్త్రీలలో అమె కార్యక్రమం, చదివి అభివృద్ధికావాలనేకాంక్ష, పార్టీపై అమెకున్న అభిమానం, పనిచేయాలనే పట్టుదల అమెను 1943 జనవరిలో పార్టీ సభ్యురాలుగా తీసికొనివచ్చాయి.

1940 లో రాజకీయ సంబంధం యేర్పడినపుడు వయస్సు 14 సంవత్సరాలు. ఈనాడు ఆమె గ్రామంలో మహిళాసంఘాన్ని నడుపుటలో ఆదర్శమైన మహిళా వర్కరుగా గుర్తింపబడింది. గుంటూరుజిల్లా మహిళా మహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షురాలుగాను, తర్వాత జిల్లామహిళా కార్యవర్గసభ్యురాలుగాను పనిచేస్తోంది. అఖిలభారత రైతుమహాసభకు ఫిర్కాలో ప్రచారంచేసి, 3 మణుగుల చింతకాయపచ్చడి, 3కావిళ్ల పెరుగు విరాళంగా తయారుచేయించి పంపించింది. మహాసభలో ఆదర్శంగా పనిచేసింది. అమె తన కుటుంబాన్ని, 80 సంవత్సరముల తాతను, 70 సంవత్సరముల అమ్మమ్మనుగూడ కమ్యూనిస్టు సానుభూతిపరులుగా తయారుచేసింది.

ఆమె వారంరోజులనుండి అనారోగ్యంగా ఉండి 5-4-44 రాత్రి ఆకస్మికంగా అకాల మృత్యువాతబడిందని తెలుపుటకు చింతిల్లుచున్నాము.

కామ్రేడ్ బసవపున్నమ్మకు మా విప్లవ జోహారులర్పిస్తున్నాం.

రైతుమహాసభ వసూళ్లు

(7—4—44 వరకు)

కృష్ణా జిల్లా			
పైడూరుపాడు	20	0	0
కొండపల్లి	24	6	0
గణపవరం	136	0	0
చంద్రాల	20	0	0
తిరువూరు	8	0	0
వూటుకూరు	10	0	0
వల్లంపట్ల	10	0	0
రోలువడి	20	0	0
సూరవరం	9	0	0
కొణిజర్ల	43	0	0
ఎర్రమాడు	1	0	0
కోడూరు	4	0	0
కాటూరు	2	0	0
నూజవీడు తా॥రై॥సం	33	7	0
బెజవాడ	85	0	0
ముష్టికుంట్ల	41	8	0
గొల్లగూడెం	2	0	0
కంభంపాడు	29	0	0
యనమలకుదురు	5	0	0
పటమట	54	0	0
	557	5	0
గుంటూరు జిల్లా			
కంకటపాలెం	10	0	0
వేటపాలెం	20	0	0
	30	0	0
పశ్చిమ గోదావరి జిల్లా			
నర్సాపురం తా॥రై॥సం	8	13	0
ధర్మాజిగూడెం	36	0	0
వేంపాడు	68	13	0
పెద కడియం	74	0	0
కొప్పాక	1	0	0
దుగ్గిరాల	48	8	0
శనివారపుపేట	2	0	0
వట్లూరు	71	0	0
పాతపెదపాడు	6	0	0
ఏలూరు టౌను	41	0	0
చల్ల చింతలపూడి	5	0	0
కొవ్వలి	28	1	0
చాటపర్రు	20	0	0
తాడేపల్లిగూడెం తా॥రై॥సం	147	10	0
	557	13	0
వ్యక్తులు	33	14	0
కృష్ణా	557	5	0
గుంటూరు	30	0	0
ప॥ గో॥	557	13	0
మొత్తం రు.	1179	0	0

మలయాలో గెరిల్లాయోధులు

[మలయా జపాను సేనలకు స్వాధీనమయినప్పటినుంచీ, అక్కడి ప్రజలు పడే అవస్థలు యిన్నీ అన్నీ కావు ఐతే మలయన్ దేశభక్తులు తమ కర్తవ్యాన్ని మరువలేదు. మలయన్లు, చైనీయులు, భారతీయులు, ఆస్ట్రేలియన్లు, బ్రిటిష్‌వారు కలసి, గెరిల్లా దళాల్లో చేరి పోరాడుతున్నారు. మలయా పరిస్థితుల్ని గురించి రివరెండు మార్కస్‌చెంగ్ అనే క్రైస్తవ మత బోధకుడు కొన్ని వివరాలు తెలియజేశాడు. ఈయన యిటీవల సింగపూర్ నుండి తప్పించుకు పారిపోయాడు. చైనాకు ముఖ్యపట్టణమైన చుంకింగ్ చేరి హోథారన్‌చెంగ్ కిచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో క్రింది లను తెలియజేశాడు.]

ఫిబ్రవరి 4 వ తేదీని చైనా ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం:

— టుంగ్‌టింగ్ సరస్సు ప్రాంతంలో జపాన్ సైనికులచే 1,31,900 మంది సివిలియన్లు చంపబడ్డారు; 38,085 గురు గాయపడ్డారు.

— 83,497 గురు స్త్రీ, పురుషులు హరింపబడ్డారు.

— 35,185 గురు స్త్రీలను చెరచారు.

— 73,383 భవనాలకు నిప్పంటించారు.

— 86,512 పశువుల్ని చంపుకు తిన్నారు.

— 1,65,89,484 "షీ" (షీ అంటే 110 పౌన్లు బరువుగల తూకం)ల ఆహార పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఒక గెరిల్లాదళం అడవులమధ్య గుడారాలు వేసుకొని, తరిఫీదు పొందుతోంది. ఆ దళం జపాన్ అధికారులకు లొంగిపోవలసిందని సలహాయిచ్చుట కొక జపాన్ ఆఫీసరు వెతుక్కుంటూ, వెతుక్కుంటూ సమీపించాడు. పాపం అనేక కొండలు, లోయలు, అడవులు, దాటి గెరిల్లాలున్న చోటుకివచ్చాడు. దూరాన్నుంచి చూచాడు. అసంఖ్యాకమైన గుడారాలు కనిపించాయి. తుపాకులు, రైఫిల్లు, మరఫిరంగులు బారులుతీర్చి అమర్చబడివున్నాయి.

"మిమ్మల్ని చూడ్డానికొక మిత్రుడు వస్తున్నాడు; తుపాకి కాల్చకండి!" అని ఆజపాన్ ఆఫీసరు బిగ్గరగా అరిచాడు. రెండునిమిషాలు నిశ్శబ్దం. వెంటనే "ఢాంఢాం" అని తూటాల ధ్వని వినబడింది. ఆఫీసరు చటుక్కున నేలమీద పడుకున్నాడు. గాయాలేమీ తగల్లేదు. కొంతసేపయాకలేచి, శరవేగంతో వెనక్కి పారిపోయాడు. "వారికి లెక్కలేనంతమంది జనం ఉన్నారు; లెక్కలేనన్ని తుపాకులున్నాయి. మనకు వారు లొంగడానికి నిరాకరించారు," అని ఆఫీసరు తనపై ఉద్యోగస్థులకు విన్నవించుకున్నాడు.

మలయా అంతటా ఉన్నారు

ఈఉదంతం క్రిందటిసంవత్సరం జరిగింది. అప్పటినుంచీ జపాన్ అధికారులు గెరిల్లా దళాలతో సంప్రదించే ప్రయత్నాలన్నీ వదలుకొన్నారు. ఈ గెరిల్లాలు మలయా అంతటా అడవులలోను, కొండగుహలలోను, వ్యాపించియున్నారు. మలయాలో మొత్తం ఎంతమంది జపాన్ సైనికులున్నారో, అంతకు 6 రెట్లు గెరిల్లా యోధులున్నారని మార్కస్ చెంగ్ నాతో చెప్పాడు.

వీరిలో బ్రిటిష్‌వారు, ఆస్ట్రేలియన్లు, చైనీయులు, మలయన్లు, భారతీయులు - అంతా వున్నారు. చైనీయులు అత్యధికసంఖ్యాకులు. మలయా జపానుకు స్వాధీనంకాగానే, జపాను అధికారులకు పట్టుబడకుండా పారిపోయిన బ్రిటిష్ సైనికులు, ఆస్ట్రేలియన్ సైనికులు, గెరిల్లాదళాలతో కలిసిపోయి, పనిచేస్తున్నారు.

మనిషికి, నెలకు 6½ శేర్ల బియ్యం!

మలయాలో ఆహారపదార్థాలకు విపరీతమైన కొరత యేర్పడింది. మనిషికి నెలకు 6½ శేర్ల చొప్పున బియ్యం రేషనింగు చేయబడింది. స్త్రీకి 6 శేర్లు; పిల్లవానికి 3 శేర్లు. ఈ రేషనింగుపద్ధతి అయినా సరిగా అమలు జరక్క, వేలకొద్దీ ప్రజలు ఆకలివల్ల మరణించారు.

కొన్నాళ్ళక్రితం జపాన్ అధికారులు ఒక లారీలకంపెనీ నుండి 3 లక్షల 30 వేల డాలర్ల విలువగల లారీలను కొని, 30 వేల డాలర్లు మాత్రమే యిచ్చారట. కంపెనీ మేనేజరు మిగతా సొమ్ము యేదని అడిగాడట. ఒక జపాను సైనికు డతణ్ణి బయొనెట్‌తో ఒక్కపోటు పొడిచాడట.

సింగపూర్‌లోను, మరికొన్ని పట్టణాలలోను, వర్తకులు తమవద్దనున్న స్టాకులను రహస్య గిడ్డంగులలో దాచివేస్తున్నారు. ఎందువల్లనంటే, జపాన్ సైనికులొచ్చి, యెక్కడ దౌర్జన్యంగా సరుకును లాక్కుపోతారోనని భయం.

సింగపూర్‌లో నల్లమందు దుకాణాలు, సారాకొట్లు, వేశ్యాగృహాలు అంతకంతకు యెక్కువౌతున్నాయి.

జపాన్ సేనలు ప్రతిరోజూ జరిపే ఘాతుక కృత్యాలను కళ్ళారా చూస్తూ, మలయన్ ప్రజలు సహించలేక, కొండలకు - అడవులకు పోయి, గెరిల్లాదళాలలో పనిచేస్తున్నారు. భారతీయులు కొందరు ఒక పంచమాంగదళ ద్రోహుని మాయమాటల్లోపడి, జపాన్ సైన్యంలో చేరారు. అయితే, భారతీయులందరూ అలా చేరలేదు. చాలామంది మలయన్ ప్రజలతో కలసి, గెరిల్లాలుగా తరిఫీదు పొందుతున్నారు.

చైనీయుల పాట్లు

అందరికంటె యెక్కువ బాధలకు గురి అయినది సింగపూర్ చైనీయులు. జపాన్ సేనలు సింగపూర్‌లో ప్రతిచైనా దేశస్థుణ్ణి పరీక్షించసాగారు. చైనావారినందరినీ ఒక మైదానంలో సమావేశపరిచారు తాము నిరపాయులమని రుజువుచేసుకున్నవారు తప్ప, మిగతా వారందరినీ బయొనెట్లతో పొడిచి చంపేశారు. షుమారు 30 వేలమంది చైనీయుల్ని - ముఖ్యంగా ఇంగ్లీషు చదువుకున్న వారిని, డాక్టర్లను, ఇంజనీర్లను అరెస్టుచేసి లారీలలో యెక్కడికో తీసుకుపోయారు. వారి అజ యింతవరకు ఎవరికీ తెలియదు.

ప్రతిష్టంభనను పరిష్కరించడం ప్రభుత్వానికి లొంగడంకాదు

కాంగ్రెసువాదులకు శ్రీ ప్రకాశ్ విజ్ఞప్తి

సంయుక్త పరగణాల్లో (యు.పి.) సుప్రసిద్ధ కాంగ్రెసు ప్రముఖుడు శ్రీ శ్రీ ప్రకాశ్, కేంద్రశాసనసభ్యులుకూడా. మార్చి 14 వ తేదీని యు. పి. కాంగ్రెసు ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యుల్లో శ్రీ ప్రకాశ్ ఒకరు. సమావేశం అయిన తరువాత 'అమృతబజారు' పత్రిక విలేఖరి కలుసుకోగా, ఈ దిగువ విధంగా చెప్పారు :

"పరిస్థితులను అవగాహనచేసుకొని, రాష్ట్రంలోని కాంగ్రెసువారికందరికీ తమ కర్తవ్యాలను గురించి, బాధ్యతలను గురించి, సరియయిన సందేశమివ్వడానికి ఈ సమావేశం ఉపయోగపడింది. కాంగ్రెసు పాలసీకి అనుగుణ్యంగా నేటి పరిస్థితుల్లో కాంగ్రెసువాదులేమిచేయాలో తెలియకపోవడం వల్ల, వారిలో క్రియాశూన్యత ఏర్పడింది. ఈ క్రియాశూన్యతను పై సమావేశం చాలా వరకు తొలగించడానికి ఉపయోగపడింది.

"రెండు ప్రధాన సమస్యలపై కాంగ్రెసు వాదుల దృష్టిని యీ సమావేశం కేంద్రీకరించేటట్లు చేసింది. మొదటిది, దేశంలో యేర్పడ్డ బట్టలకరువునుతొలగించడానికి ప్రజలచే యిండ్లవద్దనూలువడికించి, మగ్గాలమీద నేతనేయించడం. రెండోది, జైళ్ళలోవున్న కాంగ్రెసు వాదుల కుటుంబాలకు సహాయం చేయడం. ముస్లింలీగ్ కోరే స్వయం నిర్ణయ హక్కుపట్ల కాంగ్రెసు వాదుల వైఖరిని గురించి కొన్ని దురభిప్రాయాలున్నాయి. వాటిని తొలగించడానికి పై సమావేశం తోడ్పడింది. 1942 ఏప్రిల్‌లో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైనప్పుడు యీ సమస్యను గురించి ఆమోదించిన తీర్మానం ఉదాహరించబడింది.

ఆహారసమస్య

"ఆహారపదార్థాల విషయంలోను, యితర జీవితావసర వస్తువుల విషయంలోను, దేశంలో యేర్పడిన కరువును గురించి కాంగ్రెసు వాదులు శ్రద్ధవహించవలసి యుంది. అతి ప్రధానమైన సమస్యలలో యిదొకటి. ఆహార సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంబించే విధానం సంతృప్తికరంగాలేదు. ఈ రాష్ట్రంలో ఆహారపదార్థాల ధరలు కొద్దిగా తగ్గినప్పటికీ, పరిస్థితులింకా పాడుగానే ఉన్నాయి. అందువల్ల మనం ఉపేక్షాభావంతో కూర్చోడానికి వీల్లేదు. ధాన్యసేకరణ, అవి ప్రజలకు సక్రమంగా అందేటట్లు చూడ్డం, ధరల కంట్రోలు, మొదలైన సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెసు వాదులు చొరవతీసుకొని, నిర్మాణయుక్తంగా పనిచేయడం అవసరం. పంటల విషయంలో మనది మిగులురాష్ట్రం. మనఅవసరాలుపోను మిగిలిపోయే ధాన్యాన్ని తరుగు రాష్ట్రాలకు పంపే విషయంలోకూడా మనం శ్రద్ధవహించాలి. ఇలాచేస్తే, తప్పకుండా మనప్రయత్నాలు సఫలమవుతాయని నాఆశ. ఆహార సమస్య వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ముస్లింలీగ్ కూడా కాంగ్రెసు వాదులతో సహకారం చేయవచ్చును. ముస్లింలీగు కెట్టి అనుమానం ఉండనవసరంలేదు.

బెంగాల్ కరువు

"బెంగాల్ కరువు బాధితులకు సహాయం పంపడం కూడా ఎంతో ప్రధానమైన సమస్య. మన రాష్ట్రంలోని ఆహారసమస్యకు, బెంగాల్ కరువుసమస్యకు, చాలా దగ్గర సంబంధం ఉంది. ఇతర రాష్ట్రాలవారు ఊహించేదానికన్నా బెంగాల్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. బాధ్యులవిషయంలో గాని, గ్రామ పునర్నిర్మాణం విషయంలోగాని, ఇంతవరకు చేసిన సహాయంకన్నా ఇంకా ఎంతో ఎక్కువగా చేయాలి. మన రాష్ట్రంలాంటి మిగులు ప్రాంతాలపైని ఈ బాధ్యత మరీ ఎక్కువగా ఉంది.

"బెంగాల్ కరువునివారణ సమస్యకు మన రాష్ట్రంలో ఆహారపదార్థాల సరఫరా సమస్యను పూర్తిగా సమన్వయింపజేసి చూడాలి. అప్పుడే రెండింటినీ జయప్రదంగా పరిష్కరించడానికి మార్గం దొరుకుతుంది.

రాజకీయ ప్రతిష్టంభన

"ప్రస్తుత రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించడమంటే ప్రభుత్వానికి లొంగిపోవడమేనని కాంగ్రెసువాదులు భావిస్తున్నారు. ఒక విషయాన్ని అందరూ స్పష్టంగా గ్రహించాలి. కాంగ్రెసుయొక్క పరపతిని, గౌరవాన్ని, అవంతయినా కుంటుపరచే సూచనను ఏ కాంగ్రెసువాదీ చేయడు - చేయజాలడు. ఇప్పటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపట్ల కాంగ్రెసు వైఖరిని ప్రచారంచేయడం ప్రతిష్టంభనను పరిష్కారం చేయడానికి ఒకసాధనంగా ఉపయోగపడుతుంది. ఇలా ప్రచారంచేయడం కాంగ్రెసు విధానానికి, కాంగ్రెసు గౌరవానికి అనుగుణ్యంగానే ఉంటుంది.

"ఈ విషయాలనన్నిటినీ కాంగ్రెసువాదులు మునుపటికన్నా ఎక్కువవాస్తవిక దృష్టితో పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. లక్నోలో ఇంకా పెద్ద సమావేశంజరుపడానికి నిర్ణయిం జరిగింది. ఈ లోగానే పై సమస్యలను గురించి కాంగ్రెసువాదులందరూ చర్చించాలనీ, లక్నో సభలో ఈ సమస్యలను సాకల్యంగా చర్చించాలనీ కోరుతున్నాను."

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE